Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 19

(May. 10, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 19

(May. 10, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486

0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 19

: సంపాదకవర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు (సం)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

బుధవారం
10-5-44

జపాన్ దాడినిగురించి గాంధీజీ అభిప్రాయాలు

"జపానువాడొస్తే, ఆట్టే పట్టించుకోని వారు దేశంలో కొందరు ఉన్నారు. బహుశా వారి దృష్టిలో ఒక యజమానిపోయి, మరొక యజమాని రావటం మంచిది. కాని, యిది చాలా ప్రమాదకరమైన అభిప్రాయం. అట్టి భావాన్ని మీ మనస్సులనుండి పారదోలండి."

— గాంధీజీ, 1942 ఆగస్టు 8

"నేను జపానుకుగాని, ఏ యితర ప్రభుత్వానికిగాని లొంగను. అంతకంటె తుపాకి గుండుకు ఆహుతి అవుతాను."

— గాంధీజీ, 1942 జులై 23.

ఐక్యతను నిర్మించుటకై అపూర్వమైన అవకాశం

అస్సాం కాంగ్రెసు నాయకుని విజ్ఞప్తి

"నా అనారోగ్యం వల్ల, ప్రభుత్వం నా పట్ల అవలంబించే క్రోధభావంవల్ల, అస్సాం రాష్ట్రానికి ఇప్పుడేర్పడిన విషమ పరిస్థితుల్లో నా ప్రజలకు నేను దూరంకావలసి వచ్చింది. ఇందువల్ల నేనెంత బాధపడుతున్నానో నాకు తప్ప మరెవరికీ తెలియదు. అస్సాం ప్రజలతో నేను కూడా చేయి చేయి కలిపి, వారివలె ధైర్యంగాను, పట్టుదలతోను కార్యాచరణకు పూనుకొనే అమూల్యావకాశం నాకు లభించలేదు. ఐనప్పటికీ అస్సాం ప్రజలకు శ్రీ గోపీనాథ బార్దోలాయి యిచ్చిన పిలుపును నేను కూడా బలపరుస్తున్నాను. ఈ ప్రమాద పరిస్థితులలో అస్సాం ప్రజలు తమ విధిని నెరవేర్చి తీరాలి."

అని అస్సాం కాంగ్రెసు పార్లమెంటరీపార్టీ డిప్యూటీ నాయకుడైన శ్రీ ఎ. కె. చాందా ఏప్రిల్ 16వ తేదీన ప్రకటన గావించారు. వీరు కలకత్తా విడిచిపెట్టి ఎక్కడికీ పోకూడదని ప్రభుత్వం యొక్క ఉత్తరువు.

ఆయన ఇంకా యిలా తెలియజేశారు. "అధికారవర్గం ఎంత హామీ యిచ్చినప్పటికీ, అస్సాం సరిహద్దులలో నేడు జరిగే ఘటనల వల్ల చాలా మంది అస్సాం ప్రజలు ప్రశాంత హృదయంతో కాలం గడపలేరని నా అనుమానం. వారు అనేక కఠిన పరీక్షలకు గురి అవుతూ ఉండి యుండాలి. జపాన్ ముష్కరుల సవాలు అంత భయంకరమైనట్టిది. అయినప్పటికీ, అమూల్యమైన ఒక అవకాశంకూడా ఇప్పుడు మనకులభించింది. మన మాతృదేశం అంటే మన కున్నంత ప్రేమ మరెవరికీ ఉండదు. దీన్ని మనం మరచిపో కూడదు. మనలో మనకు విశ్వాసం ఉండాలి. పరిస్థితుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. దేశం మనపై పెట్టిన బాధ్యతను మనం ఏకాగ్రతతో నెరవేర్చవలసియుంది.

"ముఖ్యంగా 12 లక్షలమంది అస్సాం తేయాకు కార్మికుల మనోధైర్యంవిషయంలో నా మనస్సు ఆరాటపడుతోంది. పాపం, వారు పూర్తిగా అమాయకులైన ప్రజలు. అనేక మూఢవిశ్వాసాలు వారిలో ఉన్నాయి. చీమ చిటుక్కుమంటే భయం! అసాధారణమైన సంఘటన ఏదిజరిగినా, వారు బెంబేరెత్తుతారు. కాబట్టి కార్మిక నాయకులు, ప్రచారకులు యిప్పుడు చేయవలసిన పని యేమంటే, వారితో దగ్గర సంబంధాలు పెట్టుకొని వారి యిళ్లు - వాకిళ్లు మట్టిపాలు గాకుండా, సరియైన మార్గంలో వారిని నడిపించాలి.

"ఏదేశానికైనా ఉపద్రవం సంభవించినప్పుడు ఐకమత్యంతో ప్రజలు ముందడుగు వేస్తారు. కాబట్టి, అందరికీ సమానమైన ఆశయంకొరకు కలిసి పనిచేయగల యీ సదవకాశాన్ని మనం జారవిడువవద్దు. జారవిడువమనే విశ్వాసం నాకుంది."

ప్రభుత్వం ఈ సమయంలోనైనా కాంగ్రెసు నాయకులను విడుదల చేయవలసిందని శ్రీ చాందా తన ప్రకటనలో హెచ్చరించారు.

జపాన్ ముష్కరులతో పోరు సల్పుదాం

ఐక్యతకై యు. పి. కాంగ్రెసు నాయకుని హెచ్చరిక

"ఏ దురాక్రమణదారుడు మనదేశంలో అడుగుపెట్టినాసరే, వాణ్ణి మనం యెదుర్కొని తీరాలి; ఆహ్వానించకూడదు. ఈ రోజు న మన నాయకులే జైళ్ళలోయుండకుండి, జాతీయ ప్రభుత్వమే స్థాపించబడితే, స్వాతంత్ర్యం గలిగిన యితర దేశాలతో సమానంగా మనం కూడ అద్భుతమైన ధైర్యసాహసాలతో పోరాడియుండేవారం. ఇప్పుడా పరిస్థితులు లేవు. అయినాసరే, దురాక్రమణదారుల్ని మనం ప్రతిఘటించితీరాలి. జపాన్ ముష్కరులతో పోరుసల్పవలసిందే."

అని యు. పి. మాజీ కాంగ్రెసు మంత్రివర్గంలో ఒకరైన హాఫీజ్ మహమ్మద్ ఇబ్రాహిం ఏప్రిల్ 9వ తేదీని ఢిల్లీలో 5000 మంది ప్రజల యెదుట ఉపన్యసించారు.

ఆయన ఇంకా యిలా హెచ్చరించారు: "మనకు ప్రియమైన ప్రతి ఆశయాన్ని వాళ్ల సర్వనాశనంచేయడానికినిశ్చయించుకున్నారు. మన మాదిరిగా నిరంకుశాధికారులు ఆలోచించనిమాట నిజమే. కాని, వారి పాడు వైఖరివల్ల మనం ఎందుకు తప్పుమార్గం పట్టాలి? నేడు జపాన్ సేనలు మనదేశ సరిహద్దులలో ప్రవేశించి యుద్ధం చేస్తున్నాయి. ఇంతవరకువారు బానిసత్వంలో ముంచినప్రజలపైఎంతటి ఘాతుకకృత్యాలు సల్పారో, మనం మరిచిపోలేం. బర్మాను స్వాధీనంచేసుకున్నప్పుడు వారికి ఉన్నబలం యిప్పుడు లేదనే విషయం నాకు తెలుసు. ఐనప్పటికీ మనం ఉపేక్షవహించకూడదు. ఇప్పటికికూడా వారు మనదేశానికి ప్రమాదం వాటిల్లజేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి, జపాన్ హంతకుల్ని మనం యెదిరించి పోరాడాలి."

నేడు ప్రజలు నిర్వహించవలసిన కర్తవ్యాన్నికూడా ఆయన యిలా స్పష్టీకరించారు:

"మన కుటుంబాలలో ఐకమత్యం ఎంత అవసరమో మనకు బాగా తెలుసు. దేశీయ సమస్యల విషయంలో అంతకంటె వేయిరెట్లు ఐక్యత అవసరం. హిందువులుగాని, ముస్లింలుగాని, ఐక్యం కాకపోతే బ్రతకడమే యీనాడు దుర్లభమవుతుంది. నిరంకుశాధికారవర్గంనుండి బలవంతంగా మనం జాతీయ ప్రభుత్వాన్ని లాక్కోవలసియుంది. ఐక్యత ఒక్కటే యిందుకు మార్గం."

హిందూ - ముస్లిం ఐక్యతకొరకు, కాంగ్రెస్ - లీగ్ ఐక్యతకొరకు, కృషిచేయవలసిందని హెచ్చరిస్తూ మహమ్మద్ ఇబ్రాహిం తమ ఉపన్యాసాన్ని ముగించారు.

దేశభక్తులకు సేన్ గుప్త సతి పిలుపు

"ముఖ్యంగా, దురాక్రమణకు గురిఅవుతూన్న చిట్టగాంగ్, అస్సాం ప్రజలకు నా విజ్ఞప్తి ఏమంటే - మన జాతీయ సాంప్రదాయాల కనుగుణ్యంగా మీరు ధైర్యంగా, ఐక్యతతో శత్రువును ప్రతిఘటించండి —"

అని శ్రీమతి నెల్లి సేన్ గుప్త (ఎం. ఎల్. ఎ.) చిట్టగాంగ్, అస్సాం ప్రజలకు సందేశం పంపింది. ఈమె భర్త కీ. శే. జె. ఎం. సేన్ గుప్త బెంగాల్ కాంగ్రెసు నాయకులలో అగ్రగణ్యుడు. 1933 లో జరిగిన కలకత్తా కాంగ్రెసుకు నెల్లీ సేన్‌గుప్త అధ్యక్షత వహించింది.

ఆమె యిచ్చిన పూర్తిసందేశంలో యింకా ఇలా ఉంది:

"ఇలాంటి రోజుల్లో మనం మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమంటే, కాంగ్రెసు ఎప్పుడూ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది. మన దేశానికి దురాక్రమణ యెక్కుణ్ణించి, ఎవరిద్వారా వచ్చినప్పటికీ, కాంగ్రెసు ప్రతిఘటిస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెసు ఏ స్వాతంత్ర్యం కొరకు పోరుసల్పుతూందో, ఆ స్వాతంత్ర్యం జపాన్ ప్రభుత్వం వల్లగాని, మరే సామ్రాజ్యవాద దేశంవల్లగాని బహుమతిగా వస్తుందని మనం ఆశించము. శ్రీమతి సరోజనీనాయుడు గావించిన ప్రకటనలవల్ల, ఇటీవల విడుదలైన యు. పి. కాంగ్రెసువాదులు ఆమోదించిన తీర్మానం వల్ల, ఈ విషయం స్పష్టీకరించబడింది.

"నేటి పరిస్థితుల్లో దేశానికి మనం చేయవలసిన ఉత్తమ సేవ ఏమంటే - ఇప్పుడేర్పడిన కొత్తప్రమాదంవల్ల ప్రజలలో వ్యాపించే భీతావహాన్ని పోగొట్టాలి. వారి మనోనిబ్బరాన్ని కాపాడాలి. ఈ విషమ ఘడియలలో నాసోదర దేశభక్తులకు, వివిధపార్టీలకు, నేను చేసే విజ్ఞప్తి యేమంటే, పరస్పరకలహాలను కట్టిబెట్టి, అందరికీ వాటిల్లిన ఈ ప్రమాదాన్ని ఐక్యతతో ఎదుర్కొందాం."

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

మ హా త్ము ని వి డు ద ల

మనదేశంపై జపాను ఫాసిస్టుమూకలు దాడిచేస్తున్న సమయంలో, ఆహారసమస్య దేశమంతటా క్లిష్టమై వ్యాపిస్తున్నప్పుడు, మహాత్మాజీ విడుదలై ప్రజల మధ్యకు రావడం భారతదేశ ప్రజలందరికీ అత్యంత సంతోషదాయకమైన విషయం. దేశాన్ని జపాను దురాక్రమణనుండి రక్షించడానికి, ఆహారసమస్యా పరిష్కారానికి, జాతీయైక్యతసాధనకు, గాంధీ మహాత్ముడు పూనుకుని యీ క్లిష్టసమయములో ప్రజలకు నాయకత్వం వహించడానికి త్వరగా ఆరోగ్యాన్ని పొందగల్గుతారని విశ్వసిస్తున్నాం.

బుధవారం ప్రజాశక్తి 10-5-44

ధాన్యం ధరల కంట్రోలు : తర్వాత

గతసంచికలో, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ధాన్యంధరలను కంట్రోలు చేశారనీ, కాని వర్తకులు కంట్రోలురేట్లకు బియ్యాన్ని అమ్మటానికి నిరాకరిస్తూ రహస్యంగామాత్రం బస్తా 1కి రు. 30 లనుండి 35 రూపాయలవరకు అమ్మడం ప్రారంభించారనీ, సరుకు తెలియపర్చాము. దీనితో సరుకు పుష్కలంగాదొరికే బెజవాడ, గుంటూరుపట్టణాల్లోగూడ రహస్యమార్కెటులోతప్ప బహిరంగంగా దొరకడంలేదు

ఈ పరిస్థితులను తొలగించడానికి గుంటూరు, కృష్ణాజిల్లాల ఆహారకమిటీలు పనిజేస్తున్నాయి. గుంటూరులో ప్రజాందోళన ఫలితంగా అధికారులు 300 బియ్యపు బస్తాలకుపైగా స్థానికవర్తకులనుండి కమాండీరుచేసి, చౌకడిపోలద్వారా కంట్రోలు రేట్లకు అమ్మిస్తున్నారు. గుంటూరు పట్టణ ఆహారకమిటీ వాలంటీర్లు చిల్లరబియ్యపు కొట్లవద్ద నిలబడి కంట్రోలురేట్లకే వర్తకులు అమ్మేటట్లు కృషిజేస్తున్నారు. బెజవాడలోకూడ పట్టణ ఆహారకమిటీ ఆందోళన ఫలితంగా సబ్‌కలెక్టరు 5—5—44 వ తేదీన కొంతమంది వర్తకులను, పట్టణ ప్రముఖులను పిలిపించి బెజవాడలో యేర్పడ్డ బియ్యపు కరువును తొలగించడానికి చర్చించడం జరిగింది. వర్తకులవద్దనున్న బియ్యపు స్టాకును బయటకుతెచ్చి, కంట్రోలురేటుకు అమ్మాల్సిన అవసరాన్నిగూర్చి కలెక్టరు వర్తకులకు చెప్పినట్లు తెలుస్తోంది. హాజరైన వర్తకులలో ఒకరు బియ్యపు ధర బస్తాకు రు. 2—8—0 చొప్పున పెంచితే బియ్యపుస్టాకులన్నీ బయటకు వస్తాయనీ, మరొకరు గ్రామాలనుంచి ధాన్యాన్ని రైతులనుండి కమాండీరుచేసి తెప్పించి యిస్తే బియ్యం సప్లయిచేస్తామనీ చెప్పినట్లు తెలుస్తోంది. దానిపైన, పట్టణ ఆహారకమిటీ ప్రతినిధి యీరెండు దృక్పధాలను యెదుర్కొని బెజవాడలోనే ప్రస్తుతం వర్తకులు దాచివుంచినబియ్యాన్ని కమాండీరు చేయాలనియు, ఆ పైన, గ్రామాలనుండి ధాన్యాన్ని తెప్పించాలనియు, అప్పుడుకూడా వడ్లబస్తాకు నిర్ణయించిన కంట్రోలురేటును రు. 11—0—0 లకు పెంచడంగాని, రైతులే బియ్యం సప్లయిచేయడానికి మిల్లింగు సౌకర్యాలు ప్రభుత్వం కలుగజేయడంగాని జరగాలనియు స్పష్టపర్చాడు. దానిపై సబ్‌కలెక్టరు బెజవాడకు ఒకనెలకు కావలసిన 15 000 బియ్యపుబస్తాలు బెజవాడ వర్తకులనుండి కో-ఆపరేటివ్‌స్టోర్సుచేత కొనిపించి ప్రజలకు కంట్రోలురేట్లకు సప్లయి చేసేందుకు, పట్టణంలో రహస్యంగావున్న స్టాకులను బయటకులాగుటకు, నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజలు, ముఖ్యంగా ఆహారకమిటీ యీ నిర్ణయాలు అమలు జరిగేటట్లు ప్రభుత్వంతో పూర్తిసహకారం చెయ్యాలి. వర్తకులుగూడ అధిక లాభాపేక్షను విడనాడి బెంగాలులాంటి కరువు ఆంధ్రదేశములో రాకుండా వుండేందుకు దేశభక్తియుతంగా ప్రవర్తించి, ప్రజలను రక్షించడానికి ముందుకు రావాలని కోరుతున్నాం.

పట్టణాలలో వర్తకుల వద్దనున్న బియ్యపు స్టాకులు మాత్రమే పట్టణ ప్రజలందరినీ సంవత్సరం పొడుగునా పోషించజాలవు. గ్రామాలనుండి అచ్చటి అవసరాలకు మిగిల్చి, పెచ్చు ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు ప్రాంతాలకు పంపడానికి, పట్టణ ప్రజల అవసరాలను తీర్చడానికి, కమాండీరు చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వ కమాండీరింగును రైతులు వ్యతిరేకించి ధాన్యాన్ని అమ్మడానికి నిరాకరించరాదు. అలా నిరాకరించడం వర్తకులు, రైతులు తమ కమ్మడంలేదనే తప్పుడు ప్రచారాన్ని బలపర్చుతుంది. రైతులు రైతు సంఘాలద్వారా తమ మిగులు ధాన్యాన్ని బియ్యంగా బస్తా 1కి రు 24-4-0 లకు ఇస్తామని వెంటనే ముందుకురావాలి. అలాంటి పిటీషన్లు జిల్లాకలెక్టర్లకు, పర్చేజింగు ఆఫీసర్లకు పంపాలి. అప్పుడు ప్రభుత్వం తప్పక మిల్లింగుసౌకర్యాలు చూపెట్టక తప్పదు. గుంటూరుజిల్లాలో తెనాలి పర్చేజింగు ఆఫీసరు మిల్లు సౌకర్యాలను చూపెట్టుతూ, రైతు సంఘాన్ని బియ్యం సరఫరా చేయమని కోరాడు.

ప్రజలు, రైతుకూలీలు, పార్టీసభ్యులు, ప్రజాసేవకులు ఒస్తాబియ్యం రు 24-4-0 ధరను మించకుండా ఉండేటట్లు పట్టుపట్టాలి. ప్రభుత్వపు విధానంలో లోట్లుంటాయి. అనేకచిక్కులుంటాయి. కాని ఈధర పోతే, వర్తకులమాట, వారితంత్రం నెగ్గుతుంది. వర్తకులు తమ ఆటను మరల ఆడుతారు. ధర పెరిగిపోతూ బెంగాల్, మలబారులవలె కరువుకు దారి తీస్తుంది.

ఆహారసమస్యా పరిష్కారానికి కీలకం: బియ్యపు రేటు రు 24-4-0 కు మించకుండా చూడ్డం. చిల్లరగా కొనుక్కున్నా ప్రజలకు నాలుగుంబావు శేర్లకు తగ్గకుండా వచ్చేటట్లు చూడాలి. ఈ రేట్లలో వర్తకునికి వెళ్ళే విపరీతలాభాన్ని తగ్గించి రైతుకు న్యాయమైన ధర బస్తా ధాన్యం రూ 11 లు గిట్టేటట్లు చూడాలి.

రైతులు, ప్రజలు, దేశభక్తులు ఈ సత్యాన్ని గుర్తించి వెంటనే పని చేయాలి!

ఆంధ్రదేశంలో "మే" దినోత్సవం

'మే' డే ప్రపంచ కార్మిక కర్షకులకు చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున వారి హక్కులను సంపాదించుకొనుటకై అంతా యేకమై పోరాటాలను సాగించడానికి దీక్ష వహిస్తారు. ప్రపంచ కష్టజీవులంతా ఆ రోజున విప్లవదీక్షతో ఊరేగింపులు, సభలు జరుపుకుంటారు. నేటి ప్రత్యేక యుద్ధ పరిస్థితుల్లో యీ దినంయొక్క ప్రాముఖ్యత మరీ యెక్కువైంది. మానవస్వాతంత్ర్యాన్ని, నాగరికతను, శాంతిని నిర్మూలింప నడుకట్టిన ఫాసిజాన్ని ధ్వంసంచేయడమే యీరోజు కష్టజీవులందరు వహించాలిసినదీక్ష. కార్మిక, కర్షకులు ఇతర ప్రజాసంస్థలతో కలిసి దేశాన్ని యెదుర్కొంటున్న విషమసమస్యల నన్నిటిని పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి. దేశరక్షణ, జాతీయ ప్రతిష్టంభన, జాతీయప్రభుత్వ స్థాపన, కరువునివారణ, జాతీయనాయకుల విడుదల మొదలైన విషయాలపై, ప్రజాసామాన్యమంతా తమశక్తిని కేంద్రీకరించాలిసిన ఆవశ్యకత యెంతైనావున్నది. ప్రజాయుద్ధ విజయం త్వరలో లభ్యంకానున్నది. సోవియట్ సైన్యాలు ప్రపంచ ప్రజానీకానికి నాయకత్వం వహించి ఫాసిజాన్ని భూస్థాపనచేసి, ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరింపనున్నది. ఈ చారిత్రాత్మక పరిస్థితుల్లో భారతప్రజానీకం తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి సత్వర ఫాసిస్టు నిర్మూలనకు తోడ్పడాలనియున్నది.

ఈ బాధ్యతను గుర్తెరిగి ఆంధ్రదేశంలో కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి, బాల సంఘాలు మారుమూల గ్రామాలలోకూడా మే దినోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు.

రా జో లు లో

1942 నుంచి 1944 వరకు రాజోలు తాలూకాలో (తూర్పుగోదావరి) రైతు, కూలీల మధ్య విషాద సంఘర్షణలు చెలరేగి ప్రజా ఉద్యమాలు తీవ్రమైన దెబ్బతిన్నాయి. ఇందుమూలంగా ప్రజా సామాన్యంలో నిస్పృహ, నిరుత్సాహం బయలుదేరాయి. ప్రభుత్వ నిరంకుశ విధానమే దీనికి బలమైన కారణం. ఈ విపరీత పరిస్థితుల్లో యీ సంవత్సరం మేడే జయప్రదంగా జరుగుతుందని విశ్వాసం చాలా మందికి లేదు.

కాని కార్మిక కర్షక సంఘాలు రెండు రోజులు ముందుగానే మే దినోత్సవానికి ప్రజలను సమీకరించాలని విరివిగా ప్రచారం చేశాయి. వ్యవసాయ కూలీల్లోను, యితరుల్లోను, నూతనోత్సాహం వెల్లివిరిసింది. కాని సభను భగ్నం చేయాలని స్థానిక పోలీసు అధికారులు ప్రయత్నంచేశారు. వారి ప్రయత్నాలు చివరకునిష్ఫలమైనాయి. అభుప్రయత్నంచేయదలచి సభకు రాదలచుకొన్న ప్రజలనుభయపెట్టడం మొదలు పెట్టారు. కాని యువకులు, బాలసంఘ సభ్యులు ఈ బెదరింపులకు యెడవకుండా ధైర్యంతో ఊరేగింపులో పాల్గొన్నారు. అన్ని కష్టాలకోర్చిన వీరిదీక్ష నిజంగా ఆదర్శ ప్రాయమైనది.

తాలూకాలో, ఉకిశెట్టిపాలెం, జగ్గన్నపేటలలో బహిరంగసభలు జరుపబడ్డాయి. 300 మంది పాల్గొన్నారు. దేశరక్షణ, ఆహార సమస్య, కాంగ్రెస్ - లీగ్ ఐక్యత మొదలైన విషయాలమీద ఉపన్యాసా లివ్వబడ్డాయి.

రా జ మ ం డ్రి లో

పట్టణ కమ్యూనిస్టు కమిటీ 15 కార్మిక సంఘాలతో కలసి మే దినోత్సవం కొరకు సమస్తసన్నాహాలుచేసింది. 15 రోజులనుంచి ఈసన్నాహాలు జరుగుతూవచ్చాయి. 10,000 మంది కార్మికుల్లో ప్రచారం జరిగింది. 3000 కార్మికులు పాటలతోను, నినాదాలతోను, ఊరేగింపుతో పార్టీఆఫీసుకు వచ్చి చేరారు. ఇంతలో సంవత్సర కాలం నాటి నిషేధాజ్ఞను బయటికి తెచ్చి మేడే సభ జరుపరాదని నిషేధించారు పోలీసు అధికారులు. కార్మికులు పార్టీఆఫీసులోనే మేడే ప్రతిజ్ఞ తీసుకున్నారు. అధికారుల నిరంకుశ ప్రవర్తన యెడల తీవ్రమైన అసంతృప్తిని వెల్లడించారు.

ఆత్మకూరులో

ప్రచారం కట్టుదిట్టంగాను, ఉత్సాహకరంగాను జరిగింది. స్వల్పకాలంలోమేడే ప్రచారం ప్రజలలో సంచలనం గావించింది. ప్రజా సంరంభం అన్ని మూలల్లో ప్రస్ఫుటమైంది.

సభకు 3000 మంది ప్రజలు హాజరైనారు. వీరిలో 500 మంది స్త్రీలు: వ్యవసాయ కూలీలు 500. వీరంతా 10 గ్రామాలనుండి రాత్రిల్లా నడచివచ్చారు. ఇలా నడచిరావడం అఖిలభారత రైతుమహాసభను జ్ఞాపకం చేస్తోంది అన్నాడొకరైతు. నాయకుల విడుదల తీర్మానం, దేశరక్షణ, ఆహారసమస్య, కరువునిధి మొదలైన విషయాలమీద తీర్మానాలు ఆమోదించబడ్డాయి. "పశ్చాత్తాపం" "బెంగాల్ కరువు" అను రెండు నాటకాలు సభానంతరం ప్రదర్శింపబడ్డాయి. బెంగాల్ కరువునిధికి ధనం వసూలు చేయబడ్డది.

సత్తెనపల్లి తాలూకాలో

కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన సత్తెనపల్లి తాలూకాలో యీ క్రింది గ్రామాలలో 'మే' దినోత్సవం జరిగింది. (మిగతా 8 వ పేజీలో)

★ మనరాజకీయాలు : కంభంపాటి సత్యనారాయణ ★

గాంధీజీ విడుదల ప్రపంచప్రజలకొక విజయం

ఏ మహాత్ముని విడుదలకై యావద్భారత దేశం ఈ 2 సంవత్సరాలుగ ఆందోళనచేస్తూ వచ్చిందో, ఆమహాత్ముడు మొన్న 6 వ తేదీని విడుదలై తన ప్రజలమధ్యకు వచ్చాడు. ఏ నాయకుని విడుదలకై బ్రిటిష్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ప్రజాసామాన్యం తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారో ఆయన యీనాడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాడు.

గాంధీజీ విడుదల భారతదేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, ఒకపెద్ద విజయం. పైకి మాత్రం ప్రభుత్వం ఆరోగ్యకారణాలవల్ల గాంధీజీని విడుదలచేసినట్లు ప్రకటించింది. కాని, అసలు కారణం ప్రపంచప్రజల ఒత్తిడి: దేశాన్నెదుర్కొంటూన్న ప్రతిముఖ్యసమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. దీనికి తోడు అస్సాంలో జపాన్‌దాడి ప్రారంభమయింది. ఈ కారణాలవల్ల ప్రభుత్వం గాంధీజీని విడుదలచేయడంతప్ప మరొక మార్గం కనపడలేదు. గాంధీజీ జపాన్ ఏజంటు అని యిన్నాళ్ళనుంచీ దుష్ప్రచారం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను యిప్పుడు విడుదల చేసిందంటే, సామ్రాజ్యవాదుల కిది పరాజయంకాదా?

సామ్రాజ్యవాదులకేగాదు - గాంధీజీ పేరుతో జపాన్ అనుకూలప్రచారంచేసే పంచమాంగదళానికికూడా యిది పరాజయమే. గాంధీజీ జైల్లో ఉండడంవల్లనే దేశంలో "విప్లవం"వచ్చి స్వరాజ్యానికి దారితీస్తుందని ఫార్వర్డుబ్లాకు, కాంగ్రెసు సోషలిస్టుపార్టీ, ప్రచారంచేస్తూ వచ్చాయి. గాంధీజీపేరుతో యీ రెండుపార్టీలు విధ్వంసకచర్యలను ఆర్గనైజు చేశాయి. ఆ గాంధీజీయే నేడు ప్రజల మధ్య ఉన్నాడు. ఇక ఈ జపాన్ ఏజంట్ల పప్పులుడకవు. కరువుకాటకాల నాధారంచేసుకొని గాంధీజీపేరుతో యిక లూటీలను ప్రోత్సహించడంగాని, నిలవ్యాపారాన్ని బలపరచడంగాని సాధ్యంకాదు.

నేడు కాంగ్రెసు దేశభక్తులు వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు మార్గాలనవలంబిస్తున్నారు. బెంగాల్, మలబార్‌వంటి రాష్ట్రాలలో ప్రజల్ని కరువు కాటకాలనుండి రక్షించే నిమిత్తం చక్కని కార్యక్రమమిచ్చి పనిచేస్తున్నారు. అస్సాం రాష్ట్రంలో జాతీయ ప్రభుత్వం కొరకెదురుచూస్తూ కూర్చొక, జపాను దురాక్రమణ నెదుర్కొనుటకు ప్రజల్ని సన్నాహం చేస్తున్నారు. యు. పి. రాష్ట్రంలో ముస్లిం జాతుల స్వయంనిర్ణయ హక్కును గుర్తిస్తూ తీర్మానం గావించారు. మన రాష్ట్రంలో సత్యాగ్రహం చేసి జైళ్ళకు వెళ్తున్నారు. కొందరు స్వయంనిర్ణయ సూత్రాన్ని అంగీకరిస్తున్నారు. మరికొందరు అఖండ హిందుస్థాన్ నినాదాన్ని బలపరుస్తున్నారు. మొత్తంమీద దేశంలో కాంగ్రెసువాదులందరూ ఒకే పాలసీ ప్రకారం కార్యక్రమిచ్చి పనిచేయడం లేదు. ఈ గందరగోళాన్ని తొలగించి, దేశానికంతకూ నిర్దిష్టమైన కార్యక్రమం యివ్వడానికి గాంధీజీ యిప్పుడు మన మధ్యకు వచ్చాడు.

మహాత్ముడు త్వరలో ఆరోగ్యాన్ని కోలుకొని దేశ రక్షణకు, కరువు నివారణకు, ముస్లింలీగుతో ఐక్యతను సాధించి అన్ని పార్టీలతో గూడిన జాతీయ ప్రభుత్వస్థాపనకై కృషి చేస్తాడని 40 కోట్లమంది భారతీయులు నిరీక్షిస్తున్నారు. అట్టి అవకాశం గాంధీజీకి త్వరలో లభిస్తుందని ఆశిస్తున్నాం.

అయితే మనకు లభించిన యీ విజయంతో సంతృప్తి పడక ఇతర కాంగ్రెసు నాయకులందరినీ కూడా ప్రభుత్వం విడుదల చేసే వరకు ఎడతెగని ఆందోళన చేయవలసియుంది. వారు కూడా విడుదలయి వచ్చినప్పుడే జాతీయప్రభుత్వ స్థాపన, దేశరక్షణ సులభమవుతుంది, ఇంతేగాదు. ఏ ఆహార సమస్యను పరిష్కరించుటకై గాంధీజీ జైల్లో తహతహ లాడుతూ వచ్చాడో, దాన్ని పరిష్కరించడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి.

మహాత్ముని విడుదలపై ప్రముఖుల అభిప్రాయాలు

"దేశీయుల వాంఛ యివ్వటికిఈడేరింది. గాంధీజీకి లభించిన స్వేచ్ఛవల్ల మానసికంగాను, శారీరకంగాను, స్వస్థత చేకూర గలదని విశ్వసిస్తున్నాను. వారికి ఈ గండం గడిచిందంటే, ఒక్క భారతదేశానికే గాక యావత్ప్రపంచానికి మేలు చేకూరగలదు."

— వి. యస్. శ్రీనివాసశాస్త్రి

• • •

"గాంధీజీ నిర్బంధింపబడి 21 నెలలైంది. అప్పటినుండీ అనేకమంది న్యాయశాస్త్ర కోవిదులు, ప్రీవీకౌన్సిలు సభ్యులు, గాంధీజీ నిర్బంధం పట్ల వ్యతిరేకతను వెల్లడించి నప్పటికీ, ప్రభుత్వం ఏ న్యాయస్థానం ఎదుటగాని గాంధీజీని పెట్టి విచారణచేయలేదు. ఆయనను యింకా జైల్లో నిర్బంధించి యుంచడం అవసరం లేదని యిటీవల ప్రతి రాజనీతిజ్ఞుడు గుర్తించాడు. విచక్షణగల కొంతమంది సామ్రాజ్యవాదులు సహితం గుర్తించారు. ఇట్టి పరిస్థితుల్లో, ముఖ్యంగా గాంధీజీ ప్రమాదవస్థలో ఉన్నప్పుడు, ఇంకా ఆయనను జైల్లోనే నిర్బంధించి యుంచడం గొప్ప అపరాధం. అయినప్పటికీ, ఆయనను విడుదల చేయకుండా ఎప్పటిమాదిరిగానే జైల్లో ఉంచడం సామ్రాజ్యవాదులకు అసాధ్యమైన పని గాదు. ఇప్పుడు గాంధీజీ విడుదల చేయబడ్డదంటే, ప్రపంచ నాగరికతకు గొప్ప విజయం చేకూరిందన్నమాట."

— రాజాజీ

• • •

"మహాత్ముడు తన ఆరోగ్యాన్ని కోలుకోవడం మన మొదటి కోరిక. తరువాత ఆయనకు వర్కింగ్‌కమిటీ సభ్యుల్ని జైల్లో కలుసుకొనే అవకాశాలు లభించి, ప్రతిష్టంభన అంతంకావడానికి మార్గం సరిచేయబడుతుందని ఆశిస్తున్నాను."

— డాక్టరు టి. ఎస్. ఎస్. రాజన్

• • •

"గాంధీజీ విడుదల దేశానికంతకూ చాలా ఆనందదాయకమైన విషయం. అది మన అదృష్టం అని చెప్పాలి."

—శ్రీ ఎ. కాశేశ్వరరావు

• • •

"ఇక మన దేశానికి, ప్రపంచానికి, మంచి చేకూరుతుందని ఆశిస్తున్నాను. త్వరిలోమహాత్ముడు ఆరోగ్యాన్ని పొందుగాక!"

— కె. వెంకటస్వామి నాయుడు.

• • •

"భారతదేశసమస్య పరిష్కరించ బడ్డానికి యిప్పుడు చక్కని అవకాశం లభించింది. త్రికరణ శుద్ధిగాను, దూరదృష్టితోను ప్రయత్నిస్తే సులభంగా దాన్ని పరిష్కరించవచ్చు. భారతీయులు, బ్రిటిష్ ప్రజలు అట్టి పరిష్కారం కొరకెదురుచూస్తున్నారు. అధికారవర్గం యిప్పుడు కుశాగ్రబుద్ధితో మెలగుతుందని మేమంతా ఆశిస్తున్నాం. గాంధీజీ తన సహచరులతో సంప్రతించుటకు అవకాశం లభిస్తుందని విశ్వసిస్తున్నాం."

— కృష్ణమీనన్ (లండన్)

• • •

"ప్రభుత్వం భారతీయుల సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నట్లయితే గాంధీజీతో బాటు యితర కాంగ్రెసు వాదులందరినీ విడుదలచేసి జాతీయప్రభుత్వం స్థాపించాలి."

— పండిత మాలవ్యా

• • •

"గాంధీజీ విడుదల రాజకీయ ప్రతిష్టంభనను అంతం చేయడానికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాను."

— బొబ్బిలి రాజా

వార్తలు - విశేషాలు

● ఫిలడల్ఫియాలో సమావేశమవుతున్న అంతర్జాతీయ కార్మికసమావేశం ఇండియా ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన జమ్నాదాస్ మెహతాను భారతదేశం యొక్క కార్మిక ప్రతినిధిగా గుర్తించింది.

● జూన్ 5వ తేదీని లండన్‌లో జరుగవలసిన ప్రపంచ ట్రేడ్‌యూనియనుల సమావేశం ప్రస్తుతంలో జరుగదు. కారణం యుద్ధ సన్నాహాలవల్ల బ్రిటన్‌నుండి ఇతరదేశాలకు, ఇతరదేశాలనుండి బ్రిటన్‌కు రాకపోకలు నిషేధించబడ్డాయి.

● కలకత్తా నగరంలో ఏప్రిల్ 29 వ తేదీని అంతమైన వారంలో 272 కి కలరా వచ్చింది. వారిలో 94 గురు చనిపోయారు. 433 కి మశూచి వచ్చి, 356 గురు చనిపోయారు.

● బెంగాల్‌రాష్ట్ర కాంగ్రెసు నాయకులలో ఒకరును, అఖిలభారత కాంగ్రెసు కమిటీ సభ్యులును, అయిన బసంతకుమార్ ముజుందార్ మే 2 వ తేదీని చనిపోయారు.

● సర్దార్ వల్లభాయిపటేల్ కూతురు, కుమారి మణిబేన్ పటేల్‌కి జాతీయవారం సందర్భంలో 10 నెలల కఠినశిక్ష విధించబడింది.

● ఎడింబరో (బ్రిటన్) కాలేజీలలో చదువుకొంటూన్న భారతీయ విద్యార్థులు, యూరపులో తెరవబడనున్న రెండోరంగానికి ఏయత్తేరడానికి వాలంటీర్లుగా చేరుతున్నారు.

● మద్రాసులో బెంగాల్ కరువు నివారణ కమిటీ స్థాపించబడింది. దీనికి అధ్యక్షులు: డాక్టరు తిరుమూర్తిగారు. సయ్యద్ నియామతుల్లా, కె. వెంకటస్వామి నాయుడు ఉపాధ్యక్షులు. డాక్టరు డామదాసు, ఎస్. రామకృష్ణన్ కార్యదర్శులు. వై. ఆర్. కె. ప్రసాద్ కోశాధికారి

● జూన్ 3, 4 తేదీలలో అఖిలభారత "సోవియట్ మిత్రమండలి" సమావేశం బొంబాయిలో జరుగుతుందని ఆహ్వాన సంఘాధ్యక్షుడు, సయ్యద్ అబ్దుల్లా బ్రెల్వీ తెలియజేస్తున్నారు.

● ఈ నెల 3 వ తేదీని మన్నార్‌గుడిలో మొదటి తమిళనాడ్ రైతుమహాసభ ఎస్. వి. పరులేకర్ (బొంబాయి) అధ్యక్షత క్రింద జయప్రదంగా జరిగింది. షుమారు 10,000 మంది రైతులు మహాసభకు హాజరయారు.

● మద్రాసు రాజధానిలో ఎయిడెడ్‌స్కూళ్ళ ఉపాధ్యాయులందరికీ యుద్ధఅలవెన్సు నెలకు రు. 3 నుండి రు. 4 కు హెచ్చించబడింది.

● అఖిలభారత షియా ముస్లిం మహాసభ లక్నోలో సమావేశమై, భారతదేశమందలి వేర్వేరు ప్రాంతాలలో (Homogeneous areas) నివసించే ప్రజలందరియొక్క స్వయంనిర్ణయహక్కును గుర్తించింది. ముస్లింలీగ్ కోరుతూన్న పాకిస్తాన్ కోర్కె భారతస్వాతంత్ర్య సంపాదనకు అడ్డుతగుల రాదని హెచ్చరించింది. నేటి రాజకీయ ప్రతిష్టంభనను అంతంచేయడానికి ప్రభుత్వం కాంగ్రెసునాయకులందరినీ విడుదలచేయాలని ప్రకటించింది.

ఈనాడు దేశరక్షణే మహిళలకు ఆత్మరక్షణ !

6 వ కృష్ణాజిల్లా మహిళా మహాసభ సందేశం

"తల్లులముందు పిల్లలనువిరిచి, పిల్లల ముందు తల్లులను చెరిచి; అడ్డుచెప్పిన ఆడుదాన్నల్లా కరకుకత్తులతో పొడిచి చంపి, ఏదేశస్త్రీనైనా సోదరీమణులను నానా అవమానాలకు గురిచేస్తున్న జపాను ఫాసిస్టు మూకలు మన దేశంలో చొరబడ్డాయి. బర్మా, మలయా మొదలయిన దేశాల్లోని మహిళాలోకాన్ని చెరబట్టి హింసిస్తున్న ఫాసిస్టు పశువులు మన సరిహద్దును దాటివచ్చాయి. కరువు, కాటకాలతో అలమటిస్తున్న మన ప్రజలపై సునాయాసంగా స్వారీచేయగలనని గుటకలు వేస్తున్నాయి. దేశరక్షణే ఈనాడు భారత మహిళా లోకానికి ఆత్మరక్షణ; తమ బిడ్డలు, ఆప్తులు తమకు దక్కాలంటే, మానమర్యాదలు నిలవాలంటే దేశరక్షణకు అన్నివిధాల తోడ్పడాలి; నడుం బిగించి ముందుకు రావాలి !"

ఈ భావమే మొన్న 28, 29 వ తేదీల్లో చౌటపల్లి (గుడివాడ తాలూకా) లో జరిగిన 6 వ కృష్ణాజిల్లా మహిళామహాసభలో సర్వత్రా మారుమోగింది. తీర్మానాల్లోనూ, నినాదాల్లోను, పాటల్లో, ఉపన్యాసాల్లోను — కార్యక్రమమంతటా ప్రతిబింబించింది దీక్షే !

చైతన్యవతియైన నేటి భారత స్త్రీ ఇంతటితో తృప్తిపడదు. ఈనాడు తన్నెదుర్కొంటున్న ఘోరప్రమాదాలు, ఇక తనకెప్పుడూ నాటిల్లకుండా ఉండేలా కృషి సాగిస్తుంది. సహజంగా తన కుండవలసిన హక్కుల నన్నిటినీ సాధించడానికి పాటుపడుతుంది. జాతిలోసగభాగమైన మహిళాలోకాన్నీ విధంగా బలపరచి, తద్వారా జాతి అంతటికీ నూతన బలసంపదను చేకూర్చడానికి ఉవ్విళ్లూరుతూంది. అంతేకాదు, భావిసంతతికి స్త్రీ మాత, తన బిడ్డల్నిసాకే విధానంపై తనయొక్క, తన దేశంయొక్క భవిష్యత్తంతా ఆధారపడిఉంది. పవిత్రమైన ఈ బాధ్యతను మహిళాలోకం గుర్తించిందని పై సమావేశం చాటి చెప్పింది.

ఆడంబరంలేని కార్యదీక్ష

మనదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ, ఎందరెందరో వీరనారీమణులు — "ఇదిగో మహిళా లోకానికి మార్గం" అంటూ ఉజ్వల ఆదర్శాలను విడిచిపోయారు. ఈ ఆదర్శాలను అందగా తీసుకొని, తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పూనుకొంది కృష్ణాజిల్లా మహిళాసంఘం. ఇందుకు నిదర్శనమా అన్నట్లు బహిరంగసభ ఆవరణయొక్క సింహద్వారానికి 'కస్తూరిబాయ్' గేటు అని పేర్లు పెట్టారు. 'కమలానెహ్రూ' గేటు, 'టాన్యాగేటు' అని మరిరెండు. ప్రజాసేవలో ప్రాణాలు విడిచిన హుసేన్‌బీ (బెజవాడ) నామాక్షరాలతో డెలిగేట్లసభాద్వారం ప్రకాశించింది.

ఇక ప్రతినిధుల సభామందిరం చూద్దాము. ఎటుచూచినా కార్యరంగానికి పురికొల్పే నినాదాలే; "జాతీయైక్యతకావాలి," "కాంగ్రెసు లీగు ఐక్యతకావాలి," "జాతీయనాయకులను విడుదల చేయాలి." "జాతీయప్రభుత్వం సాధించాలి," "ఆహారపదార్థాలను అధికంగా ఉత్పత్తి చేయాలనీ, వాటిని పొదుపుగావాడాలని ఉద్బోధిస్తూ మరికొన్నినినాదాలు. కరువు సమస్యా పరిష్కారానికి స్త్రీలు ముందుకు రావాలని కొన్ని, స్త్రీల హక్కులను చాటిచెబుతూ ఇంకాకొన్ని, శిశుపోషణపట్ల స్త్రీలకర్తవ్యాన్ని ఉపదేశిస్తూ మరికొన్ని నినాదాలు. ఆడంబరం లేని కార్యదీక్షను ఆమండపం ప్రతిబింబింపజేసింది.

కర్తవ్యనిర్వహణకు.

ప్రతినిధుల సమావేశం ప్రారంభం కావచ్చింది. (28వ తేదీ) క్రమక్రమంగా ఆస్థలమంతా నిండింది. దేశాన్ని — ముఖ్యంగా మహిళాలోకాన్ని నేడెదుర్కొంటున్న తీవ్ర సమస్యలు అన్ని తరహాల వారిని కదిల్చాయనడానికి అప్రతినిధుల నొక్కసారి చూస్తేచాలు. వృద్ధులు, బాలికలు - ధనికులు, బీదలు - విద్యార్థినులు, కార్మిక స్త్రీలు - అందరూ ఉన్నారక్కడ. అదిగో ఆ పండు ముసలి - అక్కినేని శేషమ్మ — 75 ఏళ్ళ అవ్వ. అటుచూడు - కొల్లారెడ్డి లక్ష్మీదేవమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు. పాయగువారితో ఆరు మైళ్ళు నడిచివచ్చింది. కార్యాచరణకు ఎవరయినా వెనుకాడగలరా అని చుట్టూ తీక్షణంగా ఎలా చూస్తూందోచూడు; ఆ ప్రక్క 15, 16 ఏళ్ళ బాలికలు ఉత్సాహంతో ఎంత కోలాహలంగా ఉన్నారు ? అదిగో ఆమే కె. నరసమ్మ. ఈమధ్య రాజమండ్రిలో జరిగిన మునిసిపల్ కార్మికవివాహంలో సంస్కరణ పద్ధతి ననుసరించిన కొత్తపెళ్లికూతురు. ఆమెతోపాటు వచ్చినమరి నలుగురు మునిసిపల్ కార్మికస్త్రీ లల్లరుగో; ఆమూల అదిగో- విద్యాసంస్కారంతో కళకళ లాడుతూన్న విద్యార్థిని బృందం. బి. ఏ. చదువుతున్నవారిద్దరు, మెట్రిక్యులేషన్ మొదలయిన ఉన్నత తరగతులవారు అయిదుగురు ప్రతినిధులుగ వచ్చారు. ఇదివర కెన్నడూ లేని విశేషం ఇది;

తమపై నున్న ప్రధాన బాధ్యతలను పెట్టుకొని తగిన కార్యక్రమం నిర్ణయించుకోడానికి ఈ విధంగా చౌటపల్లిలో 140 మంది ప్రతినిధులు సమావేశమయారు. 7 తాలూకాల్లో 47 గ్రామాలనుండీ, మూడు పట్టణాలనుండీ వచ్చారు. గుంటూరుజిల్లానుండి మరి 6 గురు, పశ్చిమగోదావరి నుంచి ఇద్దరు సౌహార్ద్ర ప్రతినిధులు వచ్చారు.

సంఘాభివృద్ధి

రాష్ట్ర మహిళాసంఘ ఆర్గనైజరు, మానికొండ సూర్యావతి అధ్యక్షతను ప్రతినిధుల సమావేశం ప్రారంభమయింది.

కస్తూరిబాయి, ఆర్. యస్. పండిట్, ఉప్పల బసవపూర్ణమ్మ (కొల్లూరు) - దేశసేవలో ప్రాణాలు విడిచిన ఇలాంటి దేశభక్తులకు—జోహారు లర్పిస్తూ తీర్మానించారు.

తరువాత కార్యదర్శిని వెల్లంకి అన్నపూర్ణమ్మగారు వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. గతమహాసభనాటికి సంఘసభ్యత్వం 130 గ్రామాల్లో, 4,000. నేటికి 200 గ్రామాలలో 12,000. నూజివీడు, తిరువూరు, బందరు, తాలూకాల్లో కొత్తగా సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సంఘంలేని తాలూకా లేదు. అఖిలభారత రైతుమహాసభను జయప్రదం చేయడానికి మహిళా సంఘాలు అన్నివిధాల తోడ్పడడం మహిళా ఉద్యమ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం. దీనిఫలితంగా రాజకీయాలపట్ల స్త్రీలలో నూతనశ్రద్ధ కలిగింది. స్త్రీలు, పురుషులు పరస్పర సహకారంతో కరువు మొదలయిన జాతీయ సమస్యలను జయప్రదంగా ఎదుర్కొనగల మనే చైతన్యం వృద్ధిపొందింది.

దివి తాలూకాలో మహిళాసంఘం ఆదర్శప్రాయమైన కృషి జరిపింది. "పొదుపు సంఘం" అని ఒకదానిని పెట్టి పిక్కపొడి, కాఫీపొడి, దంపుడుబియ్యం మొదలయినవి తయారుచేయించి, కో-ఆపరేటివ్ సొసైటీకి సప్లయి చేస్తూంది. స్త్రీలలో ఈ విధమైన చేతిపరిశ్రమలనుప్రోత్సహించడం ఆవశ్యప్రాయం.

రావు కమిటీ బిల్లును గురించి ఆందోళన జరిపి, ఈ బిల్లును అమలులోకి తీసుకురావలసిందని 7,000 సంతకాలతో శాసనసభాధ్యక్షునికి మహజర్లు పంపారు. 60 కేంద్రాలలో అధ్యయన తరగతులను ఏర్పాటు చేశారు. బందరు, బెజవాడ పట్టణాల్లో వీటిద్వారా చదువురానివారికి చదువు నేర్పుతున్నారు. మహిళాసంఘ ఆందోళన ఫలితంగా తెల్లు రావిపాలెం, భట్లపెనుమర్రు, నందమూరు, చినకళ్ళేపల్లి, బందరు - ఈ ప్రదేశాల్లో పాయిఖానా దొడ్లు కట్టబడ్డాయి. ఈ విధమయిన కృషివల్ల జిల్లాసంఘంపట్ల స్త్రీల ఆదరాభిమానాలు వృద్ధిపొందాయి.

తీర్మానాలు

వార్షిక నివేదిక అనంతరం, సోవియట్—చైనా స్త్రీలకు అభినందనలందజేస్తూ తీర్మానం గావించబడింది.

తరువాత తీర్మానం "హిందూలాసవరణ బిల్లు"ను గురించి. 'రావుకమిటీ బిల్లు'ను ప్రజలందరూ ఇదివరకే ఆమోదించారు. 'హిందూ లా'నంతటినీ సంస్కరించి చట్టరూపంలో తేడానికి రెండు శాసనసభల ప్రతినిధులతోగూడిన జాయింటు కమిటీ ఒకటి ఏర్పడింది. అయినప్పటికీ బజోరియా మొదలైన కరడుగట్టిన సనాతనవాదులను సంతృప్తిపరచడానికి ప్రభుత్వం మళ్ళీ దీనిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనిప్రకటించింది. ఇది కాలయాపనకు తప్ప మరి దేనికీకాదు. ప్రభుత్వవైఖరి తీర్మానంలో ఖండించబడింది. లోగడతెలిపిన సవరణలతో వెంటనే బిల్లును చట్టం చేయాలని తీర్మానం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, బజోరియా మొదలైన సనాతన వాదులు హిందూమహాసభ స్త్రీలద్వారా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనసాగిస్తున్నారు. ఈపన్నాగాన్నెదుర్కోడానికి మనం మహిళలను విరివిగా సమీకరించి, బిల్లుకు అనుకూలంగా అధికారులపై ఒత్తిడితేవాలని కాట్రగడ్డ హనుమాయమ్మగారు తీర్మానాన్నిప్రతిపాదిస్తూ హెచ్చరించారు. తీర్మానాన్ని బలపరుస్తూ అన్నపూర్ణమ్మగారు ఇలా అన్నారు : "ఏదేశంలో కూడ స్త్రీలు తీవ్రమైన పోరాటాలు సాగించనిదే ఏలాంటిహక్కులనూ సాధించలేదు. మనంకూడా - ఏదశలోనూ నిరుత్సాహపడక తీవ్రంగాకృషిసాగిస్తే మనహక్కుల్ని తప్పక సాధించగలము."

దేశముఖుచట్టాన్ని వెంటనే అమలుపరచవలసిందిగా మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ ఒకతీర్మానం జరిగింది. దీని విషయమై ప్రభుత్వం దగ్గరకు రాయబారం వెళ్ళడానికి గుమ్మిడిదల దుర్గాబాయమ్మ, జాస్తి సీతామహాలక్ష్మమ్మ, డాక్టరు అచ్చమాంబ గారలను, కృష్ణాజిల్లా నుండి మరొకరిని, నిర్ణయించారు.

ఇతర తీర్మానాలు

స్త్రీవలంటీరు దళావశ్యకతను గురించి ఒక తీర్మానం జరిగింది.

తరువాత రాజకీయ పరిస్థితులపై తీర్మానం ఆమోదించబడింది. జపానుదాడిప్రారంభమైన నేటిపరిస్థితుల్లో, కరువు కాటకాలను తక్షణం తొలగించడం ఎంత అవసరమో ఈతీర్మానం స్పష్టపరిచింది. జాతీయైక్యతపై ఆధారపడిన జాతీయప్రభుత్వం ద్వారానే ఇది సాధ్యమని హెచ్చరించింది. జనాభాలో సగభాగమయిన స్త్రీలు ముందుకు రానిదే జాతీయైక్యత, ఆహారసమస్యా పరిష్కారం సాధ్యంకాదని తీర్మానం తెలిపింది. ఆహారసమస్యా పరిష్కారానికి 'బెంగాలు మహిళా ఆత్మరక్షణ సమితి' చేస్తున్నకృషిని అభినందించి, దాని నాదర్శంగా తీసుకొని ఆంధ్రస్త్రీలు కృషి చేయాలని ఉద్బోధించింది.

శిశుపోషణను గురించి, ఆహారపదార్థాలను పొదుపుగా వాడాలనీ, పురుషులతోబాటు స్త్రీలకు సరిసమానహక్కులు కావాలనీ, ఒకేపనికి స్త్రీ పురుషులకు సమాన కూలీ ఇవ్వాలని, బొగ్గుగనులలో స్త్రీలచేత పని చేయించడం వెంటనే మానాలనీ తీర్మానాలు చేయబడ్డాయి.

స్త్రీల కళాశాలను స్థాపించినందుకు గుంటూరు మునిసిపాలిటీని అభినందిస్తూ మరొక తీర్మానం గావించబడింది.

ప్రదర్శనాలు - ఉపన్యాసాలు

ఆనాటిరాత్రి విచిత్రవేషాలు రాజారావుగారి అత్యద్భుత విలువిద్య ప్రదర్శనాలు జరిగాయి. బాలసంఘంవారు జట్లు, జట్లుగా బయలుదేరి, వీధివీధులా తిరిగి పాటలు పాడుతూ కార్యక్రమాన్నిచాటారు. 2,500మంది ప్రజలు వీటినిచూచి ఆనందించారు. వీరిలో వేయి మందికి పైగా స్త్రీలు.

మరునాడు (29 వ తేదీ) డాక్టరు అచ్చమాంబగారి అధ్యక్షతక్రింద ప్రతినిధులు తిరిగి సమావేశమయారు. గుంటూరుజిల్లా మహిళా సంఘకార్యదర్శి టి. సావిత్రిగారు బొంబాయిలో జరిగిన అఖిలభారత మహిళా మహాసభ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అచ్చమాంబగారు మహిళా ఉద్యమ పుట్టుపూర్వోత్తరాలను క్లుప్తంగా తెలియజేశారు.

తరువాత పాటల పోటీలు ప్రారంభమయాయి. జట్లులు, జట్లుగా, ఒక్కొక్కరు పోటీలో పాల్గొనటానికి ముందుకు వచ్చారు. విద్యార్థినులు, మునిసిపల్ కార్మికస్త్రీలు గ్రామస్త్రీలు పట్టణవాసులు - అందరూ పోటీ చేశారు. దేశభక్తిని ఉద్దీపింపజేస్తూ, కర్తవ్యానికి పురికొల్పుతూ పాటలు పాడారు. బాలసంఘదళాలు ఎంతో ముచ్చటగూర్చాయి.

పోటీలో గెల్చినవారికి మిస్ షోలింగర్ సతి బహుమతులు పంచిపెట్టింది. ఐరోపాదేశపు స్త్రీయే అయినా, భారత జాతీయోద్యమంలో లీనమయిపోయి, అనేకసార్లు జైలుకువెళ్ళిన ఆదర్శస్త్రీ షోలింగర్ సతి.

సాయంత్రం బహిరంగసభ. 6 గంటలకు 150 మంది స్త్రీలు, 50 మంది బాలబాలికలు ఊరేగింపుగా బయలుదేరారు. వెంట్రప్రగడ బ్యాండుదళం ఉత్తేజకరమయిన వాయిద్యాలతో ముందు నడిచింది. తెల్లటిగుడ్డమీద అరుణ తారతో, స్వాతంత్ర్యము, శాంతి, అభ్యుదయాశయాలు మెరుస్తున్నమహిళా పతాకాలు రెపరెపలాడాయి. జాతీయోద్యమమే జీవితంగా గడుపుతూన్న శ్రీమతి గుత్తికొండ సీతమ్మగారు పతాకాన్నిచేబట్టి, సగర్వంగా ముందు నడిచారు.

ఊరేగింపు మహాసభ ఆవరణనుచేరి, అర్ధచంద్రాకారంలో నిలిచింది. "ఎగురవేయ్ భారతభువిపై మహిళ (మిగతా 9 వ పేజీలో)

మలబారు రెండవబెంగాల్ కాగూడదు

కేరళ రాష్ట్రంలో నానాటికి కరువు తీవ్రత హెచ్చుతోంది. రెండవ బెంగాల్ అయ్యే పరిస్థితులు కలచూపుతున్నాయి. కన్ననూర్ నుండి ఏప్రిల్ 27 వ తేదీన హిందూ విలేఖరి వ్రాసిన వార్తచూడండి :

"తాలిపురంబ సబ్ తాలూకాలోను ఇంకా కొన్నితాలూకాలలోను, తిండిలేదు. తాలూకా ముఖ్యపట్టణాలలో రోజుకు మనిషికి 16తులాల బియ్యం ఇస్తిస్తారని వింటున్నాం. కాని గ్రామాల పరిస్థితి దుర్భరంగా వుంది. అర్ధణా బియ్యం దొరికితే అది చాలా గొప్ప. మనిషికి నెలకు సగటున శేరు బియ్యం దొరుకుతున్నాయి."

"మాతృభూమి" అనే పత్రిక, బియ్యపు ధరలు 100 కి 30 దాకా హెచ్చినాకూడా బియ్యం దొరకడంలేదనీ, పిల్లలు, స్త్రీలు బియ్యంకోసం పట్టణాల కెగబ్రాకుతున్నారనీ వ్రాసింది. గత జులై, ఆగస్టు నెలలలో తిండి లేక మలబారులో కరువువచ్చింది. కాని నేడు కలరా, మశూచికాలు ఏప్రిల్ నెలలోనే ప్రారంభించి, కొచిన్, తిరువాన్కూరులకు కూడా ప్రాకాయి. కొచిన్ సంస్థానంలోని 'మాలా' అనే చిన్న గ్రామంలో, ఒక్క నెలలో మశూచికంవల్ల 300 మంది చనిపోయారు.

మలబారులో కరువు తీవ్రత

ముఖ్యంగా మలబారులో తీవ్రంగా కరువు వ్యాపించింది. ఉత్తరమలబారులో, కురుంబర్‌నాడ్ తాలూకా, దక్షిణమలబారులో పొన్నాని, కాలికట్ తాలూకాలలో పరిస్థితులు మరీ విషమించాయి. దక్షిణ కనరాలోని కాసర్‌గోడ్ తాలూకాకుకూడా క్షామం వ్యాపించింది. పైన చెప్పిన ఉత్తర, దక్షిణ మలబారు తాలూకాలలో వర్తకపు పంటలు జాస్తిగా వేశారు. ధాన్యపు పంట తక్కువ. ఈ ప్రాంతపు ప్రజలు కరువు రోజుల్లో పనస, మామిడి, అరటి, మొదలైన పళ్ళతోనూ, దుంపలతోనూ పొట్ట నింపుకొనేవారు. కాని అవికూడా ధనికవ్యాపారస్థుల చేతిలోకి పోవడంచేత, ఇప్పుడు తినడానికి తిండిలేదు.

సర్వెంట్సు ఆఫ్ ఇండియాసొసైటీకి చెందిన వి. ఆర్. నయనార్ మలబార్‌లో పర్యటనం చేసి ఏప్రిల్ 12 వ తేదీన ఒక ప్రకటన చేశారు. అందులో ఇలా అన్నారు :

"ఎర్నాడులో అధికంగా పండుతుందని వదంతి. కాని ఇక్కడ ప్రజలస్థితి దుర్భరంగా వుంది. ఒక్క దుకాణంలోగూడా బియ్యం అమ్మడంలేదు. కొందరు ధాన్యం అమ్ముతున్నారుగాని బస్తా (2 మణుగుల బస్తా) 48 మొదలు 50 రూపాయలదాకా అమ్ముతున్నారు." ఏప్రిల్ 26 వ తేదీన మరొక ప్రకటనచేస్తూ, నయనార్‌గారిలా వ్రాశారు :

"ఉత్తర మలబారులో టోకు వర్తకుల ద్వారా చిల్లర వర్తకులకు బియ్యం సప్లయిచేస్తారు. చిల్లర వర్తకులు ప్రజలకు బియ్యం అందిస్తారు. బడాగారా అనే ప్రదేశంలో 6 గురు టోకు వర్తకులున్నారు. కాని వారిలో ఒకరివద్దనే బియ్యం ఉన్నాయి. ఏప్రిల్ 22 నాటికి అతనివద్ద 4500 బస్తాలున్నాయి. గత నాల్గునెలలలోను పైఆర్గురు టోకు వర్తకులు 15 వేల బస్తాల బియ్యం మాత్రం అమ్మారు. అంటే నెలకు 3750 బస్తాలు మాత్రం అమ్మారన్నమాట. ఇది చాలుతుందా? చాలదు. కనీసం మనిషికి 8 తులాలచొప్పున లెక్కవేసినా, నెలకు కురుంబ్రనాడ్ తాలూకాకు 28 వేల బస్తాలు కావాలి. బడగారా వర్తకులు నెలకు 19 వేల బస్తాలు ఈతాలూకాకు సప్లయిచేయాలి. కాని వాస్తవంగా సప్లయి చేసింది నెలకు 3750 బస్తాలే. అందుచే గ్రామప్రజలస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించుకోవచ్చు.

రోజుకు కానీ బియ్యం

"చొక్లిలో అయిదార్గురు చిల్లర వర్తకులు, ఒక కో - ఆపరేటివ్‌స్టోర్సూ వుంది. కాని బియ్యం ఎక్కడా దొరకడంలేదు. ఇదివరకు నెలకు 6సార్లు బియ్యంమార్కెటులోకివచ్చేవి. కాని యిప్పుడు నాల్గుసార్లే వస్తున్నాయి. ఒకసారి స్టాక్ అయిపోతే, మళ్ళీ స్టాకు వచ్చేదాకా ఖాళీయె. ఇదివరకు మనిషికి వారానికి 2 నాజీల (నాజీ అంటే 32 తులాలు) బియ్యం కోటా ఉండేది. ఇప్పుడు 24 తులాలకు తగ్గించబడింది. అంటే రోజుకు సుమారు 3½ తులాలన్నమాట. అంటే మనిషికి రోజుకు కానీ బియ్యంకూడా దొరకడంలేదన్నమాట. తెల్లిచెరీలోకూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి."

దాదాపు 20 రోజుల క్రిందటనే తెల్లిచెరీ నుండి హిందూపత్రికా విలేఖరి ఇలా వ్రాశాడు. "ఈ ప్రాంతాలకు వారానికి 4 వేల బస్తాల చొప్పున బియ్యం దిగుమతి అయ్యేవి. కాని ప్రస్తుతం ఉన్న నిల్వ 2 వేల బస్తాలకంటె హెచ్చులేదు."

పరిస్థితు లింత విషమంగా ఉన్నాయి. కరువు ప్రాంతాలలో అధికారేతర ప్రజా ఆహారకమిటీ లేర్పడి, రేషనింగ్ పెట్టాయి. కాని అవికూడా బియ్యంలేక రేషన్‌ను తగ్గించాల్సి వచ్చింది.

ప్రభుత్వ వైఖరి

గత సంవత్సరం క్షామ పరిస్థితులనుండి మద్రాసు ప్రభుత్వం పాఠం నేర్చుకోలేదు. మొట్టమొదట మలబారుకు 44 వేలటన్నుల బియ్యం పంపుతుండేది. కాని తర్వాత 10 వేలటన్నులకుతగ్గించింది. పండిత హృదయనాథకుంజ్రూ గోలచేసినతర్వాత తిరిగి 15 వేల టన్నులు పంపుతామని వాగ్దానంచేసింది. వాగ్దానం చేసి 5 నెలలయింది. కాని ఇంతవరకు ఆవాగ్దానాన్ని నెరవేర్చ లేకపోయింది. రవాణా సౌకర్యాలు లేవు. బొగ్గు కొరత తీవ్రమైంది. ఇది ఇలా ఉండగా, మే 3 వ తేదీని ఒక ప్రకటనగావించుతూ, మలబారుకు ఇదివరకు వాగ్దానం చేసినట్లుగా 15 వేల టన్నులకు సప్లయిలను పెంచలేమంది. పట్టణాలలో రేషన్‌కోటా కొద్దిగా తగ్గించి, అవి గ్రామాలకు పంపుతున్నా మన్నది. మే 7 వ తేదీ నుండి 6 పట్టణాలలో ఆవిధంగా రేషన్ కోటా తగ్గుతుంది. రోజు 1కి మనిషికి 35 తులాలు మొదలు పౌను వరకు ఈ రేషన్ ఉంటుంది. ఇలా పట్టణాలకు తగ్గించడంవల్ల మలబారులో 500 టన్నులు, దక్షిణకనరాలో 300 టన్నులు, మిగులుతాయని ప్రభుత్వ అంచనా. ప్రభుత్వం వాగ్దానం చేసిన 5 వేల టన్నులకూ ఈ 500 టన్నులకూ ఎక్కడ సంబంధం?

ప్రభుత్వం 15 వేల టన్నులు బియ్యం సప్లయిచేస్తే, అవిఅన్ని గ్రామాలకు అందితే, అపుడు రోజుకు ఒక పూట అయినా అన్నం దొరుకుతుందని కేరళ గ్రామసేవా సంఘాధ్యక్షుడయిన నారాయణ నంబియార్ గారి అంచనా. ఇదివరలో వచ్చిన బియ్యం కూడా గ్రామాలకు చాల తక్కువగా చేరేవి. ఒకోసారి కోటాలో నాల్గవవంతే చేరినవట. సర్వెంట్సుఆఫ్ ఇండియా సొసైటీకి చెందిన సూర్యనారాయణరావుగారి అంచనాప్రకారం మార్కెటులో అందుబాటులో ఉండే ధాన్యం గాక నెలకు 6 వేల టన్నులు కావాలి.

ఇట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వ ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క పట్టణాలలోనే గాక పల్లెలలో గూడ రేషనింగు అమలు జరపాలి. లేకపోతే కరువు విజృంభించక మానదు. ప్రభుత్వం బియ్యం సప్లయి చేయలేకపోవడానికి గల కారణాలేమిటి? మలబారు కొరత ప్రాంతం. కాబట్టి ప్రభుత్వం అక్కడ ఏమీ కొనదు. పైగా ధరలకు కంట్రోలు పెట్టదు. మలబారు కొరతజిల్లాఅయినా కొన్ని తాలూకాలు బాగా పండినవి ఉన్నాయి. వాటిలో అధికపంటను తాత్కాలికంగా కరువు నివారణకు ఉపయోగించవచ్చు. కాని ప్రభుత్వం అలా చేయకుంటా, పాలఘాట్ వర్తకుల, మిల్లు యజమానుల, తోకవెంట నడుస్తోంది.

పాలఘాట్ తాలూకాలో

పాలఘాట్ తాలూకాలో అధికంగా పండింది, ఇక్కడి వర్తకులు మిగులు ధాన్యమంతా కొని, కొద్దిగా ప్రభుత్వానికి అమ్ముతున్నారు ప్రభుత్వానికి అమ్మినదానికంటె, మూడు నాల్గు రెట్లు కోయంబత్తూరు దొంగ మార్కెటుకు పంపుతారు. పాలఘాట్‌లో ఇదివరకొకసారి 'బియ్యం స్టాకు లేదనే నెపంతో' రేషనింగు పెట్టినదే తీసివేయబడింది. అంటే మిల్లుయజమానులకు ప్రభుత్వం ఎలా లొంగిపోయిందో దీనివల్ల తెలుస్తోంది. ప్రభుత్వం నిల్వ వ్యాపారస్థులపై తీవ్రంగా చర్యతీసుకోమనీ, ధాన్యం ధర కంట్రోలు పెట్టమనీ; భూస్వాముల, పెద్ద వర్తకుల ధాన్యం కమాండీర్ చేయమనీ; ప్రజాసంస్థల ద్వారా బియ్యం కొనడాన్ని ప్రోత్సహించమనీ; ప్రభుత్వోద్యోగులు మిల్లు యజమానులకు వాగ్దానం చేసినట్లు రూఢిగా వార్తలు వస్తున్నాయి. అంటే మిల్లు యజమానులు, ప్రభుత్వం ప్రజలగొంతు పిసుకుతున్నారన్న మాట.

ప్రభుత్వం ప్రజా సహకారంతో ఈ తిండి దొంగల పని పట్టడంలేదు సరిగదా, ప్రజా ఆహారకమిటీలకుకూడా వసతి కల్పించడం లేదు. ఉదాహరణకు చూడండి.

అధికంగా పండిన ప్రదేశంలో ప్రజా ఆహారకమిటీ, మిగులు బియ్యాన్ని, కరువు ప్రాంతంలోని ఆహారకమిటీకి పంపాలనుకొంది. అలా పంపడానికి వీల్లేదు. ఎందుచేతనంటే ప్రజా ఆహారకమిటీకి లైసెన్సు దొరకదు.

కర్తవ్యం

కాబట్టి ఇట్టి పరిస్థితులలో కర్తవ్యం ఏమిటి? కేరళసమాజం, కేరళ గ్రామసేవా సంఘం, రైతు, కూలీ సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ప్రభుత్వంమీద ఒత్తిడి తేవాలి. మలబారులో అన్ని పట్టణాలలోను, పల్లెలలోను రేషనింగ్ పెట్టేటట్లు చూడాలి. మలబారుకు ఇంకా అధికంగా బియ్యం సప్లయిచేసేటట్లు చూడాలి. వచ్చేది వర్షాకాలం. మే నెలనుండి ఆగస్టు వరకూ, మలబారులో మరింత విషమపరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడే మేల్కొని, అన్ని రాజకీయ పక్షాలు ఐక్యమై, మలబారును రక్షించకపోతే, బెంగాలులోని దారుణ క్షామపరిస్థితులు మలబారులో కూడా వ్యాపించుతాయి.

నాగపూర్‌లో ఆంధ్ర వైజ్ఞానిక ప్రదర్శనలు

విజ్ఞాన ప్రచారక పద్ధతులు కమ్యూనిస్టుపార్టీ కృషి ఫలితంగా మెరుగులు తీరి, దేశభక్తి ప్రబోధకాలయ్యాయి; ప్రజాసేవకు పురికొల్పే సాధనాలయ్యాయి. ఏరాష్ట్రంవారు మరే ప్రాంతంలో ఉన్నా, తమతమ ప్రత్యేక వైజ్ఞానిక ప్రదర్శనం ద్వారా అక్కడివారిని ఉత్తేజ పరచగలుగుతున్నారు బెంగాలు వైజ్ఞానిక దళం ఆంధ్రలో కరువునిధి వసూలుచేయ గలిగింది. ఆంధ్రదళం బొంబాయి ప్రజల్ని ఉర్రూత లూచగలిగింది. మహారాష్ట్రదళం పంజాబు ప్రజల్ని కదంతొక్కించ గలుగుతూంది. దేశంలోని విజ్ఞాన సంపదనంతటిని దేశభక్తులందరి సొత్తుచేసింది కమ్యూనిస్టుపార్టీ. వాటిద్వారా ప్రజల్ని దేశభక్తి కార్యక్రమం వైపు నడుపుతూంది.

ఎక్కడి నాగపూర్ - ఎక్కడి ఆంధ్ర వైజ్ఞానిక ప్రచారం! బెంగాల్ వైద్య సహాయకనిధికి పిలుపు వచ్చేసరికి, అక్కడి ఆంధ్రులు 27—4—44 వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిపారు. ఇలా జరిపినవారెవరు? బి. యన్. రైల్వే వర్కుషాపులోని ఆంధ్ర కార్మికులు. బెజవాడలోని మహిళాక్యాంపులో శిక్షణ పొందిన కామ్రేడ్ దుర్గాదేవి వీరికి పాఠాలు నేర్పింది. హిట్లరు పరాభవం, అన్నా చెల్లెలు సంవాదం, మొదలయినవి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనాలను ఇతర హిందీ వైజ్ఞానిక ప్రదర్శనలను వేయిమంది చూచారు. టిక్కెట్లద్వారా రు. 250 లు వసూలయింది. ప్రదర్శనలు జరుగుతూండగా మరో రు. 75 లు వసూలయాయి.

నాగపూర్ ఆంధ్ర కార్మికులకు మా అభినందనాలు.

జపాన్ దండెత్తినపుడు ★ అస్సాంలో ఏమిజరిగింది?

— "పీపుల్సువార్" విలేఖరి

ఈ రాష్ట్రంలో రవానా మార్గాలన్నీ యుద్ధావసరాలకు ముడిపెట్టబడి యుండడంచేత, యుద్ధగమనం యెలా పరిణమిస్తుందో నిర్ణయించడం దురూహ్య మవడంచేత, తిండి దొంగలు ధైర్యంచేసి పెట్టుబడిపెట్టి ధాన్యాన్ని నిలవచేయ లేకపోయారు. కొందరు నిలవచేసినా, బ్రిటిష్ ప్రభుత్వం ధాన్యాన్ని కమాండీర్ చేయవచ్చుననీ, లేక జపానే స్వాధీన పరచుకోవచ్చుననీ భయభ్రాంతులయారు. ధనిక రైతులు నానా ప్రమాద పరిస్థితులను గుర్తించి, ధాన్యాన్ని విక్రయించలేదు. ఈ కారణాలవల్ల బియ్యంధరలు ఒడుదుడుకులు లేకుండా నిలబడియున్నాయి.

ఆహార పదార్థాల కరువు

ఇంతమాత్రంచేత ఆహారసమస్యా పరిష్కారం సులభమయిందని చెప్పవీలులేదు. నిరుడు యీ రోజులలో ఉన్న ధాన్యం ధరలతో ప్రస్తుత ధరలు పోల్చిచూస్తే, విపరీతంగా పెరిగిపోయినవని చెప్పాలి.

పట్టణాల్లో రేషనింగు నిమిత్తం 40 నుంచి 50 లక్షల మణుగుల ధాన్యాన్ని నిలవచేయాలనిన ప్రభుత్వం, 5 లక్షల మణుగులకన్న యెక్కువ నిలువ చేయలేకపోయింది. ప్రభుత్వ వైఖరిని పరిశీలించి చూస్తే మార్కెట్టును కంట్రోలుచేసే పరిస్థితిలో లేదని తేలుతుంది. ఇలా అయితే బియ్యంధరలు తిండిదొంగ లాడించినట్లల్లా ఆడతాయి.

టీ తోటల యజమానులవద్ద 3 మాసాలకు సరిపోయే సరుకు మాత్రమే నిలువవుంది. కార్మికులకు మామూలుగా అవసరమయ్యే సరుకులో సగం మాత్రమే రేషన్ యివ్వబడుతున్నది. బాంబుల వాతకు గురియవుతూ, అస్తమానం టీ తోటలలో పనిచేసే కార్మికులు యీ స్వల్పమైన సరుకుతో యెలా కష్టించి పనిచేస్తారు?

ఉప్పు, బెల్లం, పంచదార మొదలైన పదార్థాలు కూడా దొంగమార్కెట్లలో విపరీత ధరలకు అమ్మబడుతున్నాయి. గుడ్డ అపురూపమైపోయింది. గుడ్డ ఎక్కువగా దిగుమతి అయిందికాని, అధికారులు దానిని పంచకుండా జిల్లా కేంద్రాలలో దాచి నిలవచేసి యుంచారు. అధికారులు యివన్నీ స్వల్పవిషయాలని తాత్సారం చేస్తున్నారు. ప్రజలంతా వస్త్రహీనులు కావలసిన పరిస్థితి ఏర్పడింది.

రైళ్ళ రాకపోకలు

రైళ్లు అమెరికన్ అధికారుల ఆధ్వర్యం క్రింద నడుస్తున్నాయి. యుద్ధావసరాలకు మాత్రమే వినియోగింపబడడంచేత, ప్రజావసరాలు చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ కారణంచేత స్థానికంగా దొంగమార్కెట్ల యజమానులు అత్యధిక లాభాలు గుంజుతున్నారు. ప్రజలు ప్రయాణ సౌకర్యాలు లేక నానా యిక్కట్టుల పాలవుతున్నారు

కాందిశీకులకు నివాసం యేర్పరచే సందర్భంలో ప్రభుత్వం అవకతవకలు చేస్తున్నది. ప్రజా సంస్థల సహకారం సంపాదించకుండా, వారిని అడ్డదిడ్డంగా యెక్కడపడితే అక్కడ తెచ్చిపడవేస్తున్నది. తత్ఫలితంగా ఆహార పదార్థాలపై వత్తిడి అధికం కావడం, ఆరోగ్యం భగ్నం కావడం సంభవిస్తున్నది.

ప్రజలలో దేశరక్షణ దీక్ష

బర్మా పతనమైనరోజుల్లో కంటె యిప్పుడు ప్రజలకు మనోనిబ్బరం చాలా దిట్టపడింది. ఆరోజుల్లో సామాన్య ప్రజలంతా భీతావహంలో మునిగిపోయారు, కాని ఇప్పుడలా కాదు; ఆందోళనగా మాత్రం ఉన్నారు. ఆరోజుల్లో దేశభక్తులు ప్రజల్ని పారిపొమ్మని హెచ్చరించేవారు. ఇప్పుడలాకాదు. ఆత్మ రక్షణకు పూనుకోవలసిందని హెచ్చరిస్తున్నారు.

ఈ మార్పు ఎలా వచ్చింది?

మొదటికారణం: మిత్ర సేనలబలంలో ప్రజలకు యిప్పుడు విశ్వాసం హెచ్చింది. మిత్రసేనలబలాన్ని వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రతి యింటిలోను, ప్రతి వీధిలోను మిత్రసేనల అధిక్యతను గురించే అందరూ చెప్పుకుంటున్నారు.

రెండో కారణం: ప్రజలు తమ యిళ్లు - వాకిళ్లు విడిచిపెట్టి ఎక్కడికి పోవడానికి వీల్లేదనీ తమ, తమ గ్రామాలలోనే ఉండి తమ్ముతాము రక్షించుకోవడం ఒక్కటే మార్గమనీ గుర్తించారు.

ఇక దేశభక్తుల విషయం: తమ ప్రజలకు మార్గం చూపవలసినవారు తాము తప్ప మరొకరు కారనే విషయం వారు అర్థంచేసుకున్నారు.

అస్సాం కాంగ్రెసు నాయకులు తమ ప్రజల కిచ్చిన సందేశాలే యిందుకు తార్కాణం. జపాన్ దండయాత్ర అస్సాం దేశభక్తులలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో చూపడానికి ఒక సంఘటనను గూర్చి తెలియజేస్తాను.

అప్పటికి కొన్నిరోజులు ముందు కాంగ్రెసువాదులు "జలియన్‌వాలాబాగ్" దినోత్సవంనాడు (ఏప్రిల్ 13) జట్టులుజట్టులుగా సత్యాగ్రహం చేయాలని తీర్మానించుకున్నారు. ఆ విధంగా కాంగ్రెసుయొక్క పోరాట శక్తిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. కాని, జపాన్‌దాడియొక్క ప్రమాదం తెలియగానే, మరొక సమావేశం జరిపి యీ తీర్మానాన్ని రద్దుచేశారు! ప్రతి కాంగ్రెసువాది తన ప్రాంతంలోనే ఉండి, ప్రజల భీతావహాన్ని పోగొట్టవలసిందనీ, వారి మనోనిబ్బరాన్ని కాపాడవలసిందనీ, ఆత్మరక్షణకై యేర్పాట్లు గావించవలసిందనీ, ఉత్తరువులు జారీ చేయబడ్డాయి!

"అప్పటివరకూ 'జనశక్తి' అనే కాంగ్రెసు పత్రిక పోరాటపంథాను బలపరుస్తూ ఉండేది. ఇప్పుడది దేశరక్షణ కర్తవ్యాన్ని ప్రజలలో ప్రచారం చేస్తూంది.

ఈ విధంగా అస్సాం ప్రజలలో దేశరక్షణ దీక్ష నానాటికీ హెచ్చుతూంటే, ప్రభుత్వం ప్రజా నాయకుల్ని జైళ్ళలో నిర్బంధించి వుంచింది. దేశరక్షణకై వారు ప్రజల్ని ఇంకా అనేకరెట్లు సమీకరించగలరు.

ముస్లింలీగులో అసంతృప్తి

లీగు రాజకీయాలు చాలా అధ్వాన్నంగా పరిణమించాయి. ప్రజాసామాన్యంలో లీగు పలుకుబడి వ్యాపిస్తున్న విషయం యదార్థమే. కాని మితవాది, రాజకీయభక్తి పరాయణుడైన సాదుల్లా ప్రజానురంజకంగా వ్యవహరించకుండా యిటు తిండిదొంగలకు, అటు ప్రభుత్వానికి లొంగిపోయి, వారు ఆడించినట్లల్లా ఆడుతున్నాడు. లీగ్‌మంత్రివర్గం ప్రజలను కూడ దీసుకొని, లీగ్ నిర్మాణాన్ని బలపరచుకోడానికిబదులు "నేషనల్‌వార్‌ఫ్రంటు"ను అంటిపెట్టుకుని, దానిద్వారా పరిపాలన నడుపుతున్నాడు.

ఈ విషమపరిస్థితుల్లో ఇతనియెడల లీగ్‌సభ్యులలో అసంతృప్తి కలుగుతోంది. రాష్ట్రీ లీగ్ మహాసభకు 80 వేలమంది ముస్లిములు హాజరయ్యారు. సాదుల్లాను అధ్యక్ష స్థానాన్నుంచి తొలగించి, అబ్దుల్ హమీద్‌ను యెన్నుకున్నారు. కాని, దేశాన్ని ఆవరించిన విషమ సమస్యలను చర్చించకుండా, యితర చిల్లరవిషయాలపై తగాదాలు పెట్టుకోవడంతో పై మహాసభ అమూల్యావకాశాన్ని వృధా పరచింది. కాబట్టి గమనించదగ్గ ఫలితం ఏమంటే, అభివృద్ధి నిరోధకమైన మంత్రివర్గాన్నుంచి లీగ్‌సంస్థ తప్పుకొని బయటపడింది. కాని, దేశరక్షణ, ఆహారసమస్య మొదలైన విషయాలలో లీగ్ మహాసభ విముఖత ప్రకటించింది.

దేశరక్షణ విషయమై అదేపనిగా మాట్లాడితే, అది వ్రిటిషుత్వానికి లాభిస్తుందనీ, యితర సంస్థలతో సహకారం చేసి ఆహారసమస్యా పరిష్కారంలో పనిచేస్తే, కాంగ్రెస్ దీనిని అవకాశంగా తీసుకొని, నాయకుల విడుదలకై చేసే ఆందోళనలో తమనుకూడా కలసిరమ్మంటుదనీ, అలా జరిగితే పాకిస్థాన్ విషయమై కాంగ్రెస్‌తో బేరసారాలాడడానికి అవకాశం ఉండదనీ, ఆహారసమస్యపై సమిష్టిగా కృషిచేస్తే, అది కమ్యూనిస్టుల పలుకుబడిని యెక్కువ చేస్తుందనీ మొదలైన ఆలోచనలతో లీగునాయకత్వం చాలా సంకుచిత దృక్పథం అవలంబించింది. అందుచేత, అస్సాం ప్రజలకు లీగ్ నాయకత్వంలో విశ్వాసం క్షీణిస్తున్నది.

లీగ్ నాయకత్వం ప్రకటించే యీ వైఖరి వల్ల ఒక అస్సాం కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ - లీగ్ ఐక్యత ఇక అస్సాంలో సిద్ధించడం దుస్సాధ్యమన్నాడు.

కాని యింతమాత్రంచేత నిరాశచెంద నవసరం లేదు. నూతనంగా యెన్నుకోబడ్డ లీగ్ అధ్యక్షుడు నిసలైన దేశభక్తుడు. లీగ్ శాసనసభ్యులు కూడా ఆహారసమస్య యొక్క ప్రాధాన్యతను గుర్తించినవారే. లీగ్ వర్కర్లంతా కాంగ్రెస్ వర్కర్ల మాదిరే నిర్మాణయుక్తంగా కార్యక్రమం సాగించాలని తహతహ లాడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే వివిధ పక్షాలవారు దేశరక్షణ, ఆహారసమస్య మొదలైన విషయాలలో సమిష్టిగా కార్యక్రమాన్ని సాగిస్తారన్నమాట. దీన్నిబట్టి ఆలోచిస్తే, లీగ్ ఐక్యత అసాధ్యం కాదని చెప్పవచ్చు.

పంచమాంగదళ ప్రచారం

పంచమాంగదళప్రచారం అవిచ్ఛిన్నంగా సాగుతూఉంది. ఇంఫాల్, కొహిమా పట్టణాలను శత్రువు ఆక్రమించుకున్నాడనీ, బోస్ "స్వాతంత్ర్య సైన్యం" భారతదేశ విముక్తికొరకై వస్తున్నదనీ, ప్రజలంతా జపాన్ సైన్యాన్ని ఆహ్వానించడానికి సిద్ధం కావాలనీ, బౌద్ధమతావలంబకులైన జపాన్ సైనికులు హిందువులతో సహకారం చేసి ముస్లిములు కోరే పాకిస్థాన్ నినాదాన్ని భగ్నం చేస్తారనీ, మొదలైన నినాదాలతో పంచమాంగదళం ప్రజల మనోనిబ్బరాన్ని విచ్ఛిన్నం గావించాలని ప్రయత్నిస్తోంది. కాని శ్రీయుతులు బార్డోలాయి, దాస్, చాందా, జపాన్ దండయాత్రను అరికట్టాలని యిచ్చిన ప్రకటనలు యీ విచ్ఛిన్నకుల హృదయాలను గాభరాపరిచాయి. కాని వారు దుష్ప్రచారాన్ని విరమించుకోలేదు.

అస్సాంలో కమ్యూనిస్టుపార్టీ ప్రచారం ప్రభుత్వానికి కంటకంగా తోస్తున్నది. మణిపురం కమ్యూనిస్టు నాయకుడైన కామ్రేడ్ ఐరావత్‌సింగ్ మీద మణిపురంలో వుండకూడదని ఉత్తరువు జారీచేసి దేశరక్షణ ప్రచారాన్ని సాగనివ్వకుండా చేస్తున్నది ప్రభుత్వం. ప్రజలకు పౌరసత్వ హక్కులులేవు.

ఇట్టి దుర్భరపరిస్థితుల్లో కూడా ప్రజలు తమ ఫాసిస్టువ్యతిరేక భావాలను విడువకుండా దేశరక్షణకు సిద్ధపడుతున్నారు. మణిపురం ప్రజలలో అధికసంఖ్యాకులు కాచార్ జిల్లాలో నివసిస్తున్నారు. ఐరావత్‌సింగు వీరిలో జపాన్ ఫాసిస్టు వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా సాగిస్తూ, ఆహారసమస్యా పరిష్కార విషయంలో ప్రజలను సమాయత్తం చేస్తున్నాడు. ఇతడు కారాగృహంలో నున్నసమయంలో, జపాన్ రేడియో మణిపూరులోని కొండజాతివారిని యితడు బోస్ వద్దకు చేరాడని మోసగించ జూచింది. ఇప్పుడాయన రహస్యంగా ప్రచారం చేస్తున్నాడు.

మనం కొనసాగిస్తున్న జపాన్ వ్యతిరేక కార్యక్రమం, ఆహార కార్యక్రమం, వైజ్ఞానిక కార్యక్రమం ప్రజలను ఉత్తేజపరచి వారివిశ్వాసాన్ని చూరగొంటున్నాయి. రాష్ట్రీయ రైతుమహాసభకు (మార్చి 28, 29) 8,000 రైతులు హాజరై అధికారుల అడ్డంకులను లెక్కచేయకుండా జపాన్ వ్యతిరేక పోరాటం సాగిస్తామనీ, అధికాహారోత్పత్తి చేస్తామనీ ప్రతిన తీసుకున్నారు.

జాతీయవారం సందర్భంలో అస్సాం ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ యీ విధంగా పిలుపిచ్చింది:

"జలియన్‌వాలా బాగ్ దురంతాలలో మరణించిన వీరాధివీరుల రక్తమును మీరు స్మరించుకొని, జపాన్‌రక్కసులను అరికట్టి దేశాన్ని దాస్యంనుంచి రక్షించండి. నాశనం కానీయకండి!"

కమ్యూనిస్టులు జాతీయ పతాకాలను విక్రయించడం విని కాంగ్రెస్ ప్రజాసామాన్యం యావత్తూ వారిని ప్రశంసించారు. అంతేకాక దేశాన్ని కలవరపరుస్తున్న సమస్యలను కూలంకషంగా చర్చించి, సమిష్టి కృషిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.

కారాగారశిక్ష ననుభవిస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహాయార్థం, సంయుక్త సహాయకమిటీలు యేర్పరుపబడుతున్నాయి.

అస్సాంపై జపాన్ సేనలు దాడిసల్పినప్పటికి, అస్సాం ప్రజలు దేశభక్తితో తమ మాతృభూమిని రక్షించడానికి కృషిచేస్తున్నారు.

బందరు, ఏలూరు, రైవస్, ఈస్టు బ్యాంకు కాలవలక్రింద 5 లక్షల 80 వేల యకరాల పల్లపుభూమి సాగు అవుతోంది. నీటి పారుదలకు సంబంధించిన కొన్ని ప్రధాన లోపాలవల్ల మాగాణిభూమికంతకూ నీరు సరిగా సప్లయిగావడంలేదు. అంతేగాకుండా సాగుకు లాయక్కైన 40 వేల యెకరాల భూమి డెల్టాఅంతటా అక్కడక్కడ మెరకగా వుండిపోయింది. సరియైన నీటి పారుదల వసతులు కల్పించితే యీ మెరకభూమి గూడ పల్లపుసాగుక్రిందికి వస్తుంది. ఈ మొత్తం సాగుబడికంతకూ సరిగా నీరు సప్లయి కావాలంటే, యిప్పుడు పారుబడి అవుతున్న 7,700 క్యూసెక్కు నీరుగాకుండా యింకో 1500 క్యూసెక్కు నీరు అదనంగా సప్లయికావలసివుంటుంది. ఈనీటిని బందరు, ఏలూరు, రైవస్, ఈస్టుబ్యాంకు కాలువలకు తీసుకురాగల్గితేనే ప్రస్తుతం సాగు అవుతున్న 5 లక్షల 80 వేల యెకరాలకు నీటియెద్దడి లేకుండా వుండడం, 40 వేల యెకరాలను అదనంగా పల్లపుసాగులోకి తీసుకురావడం సాధ్యమౌతుంది. అందుచేత నీటిసరఫరాలో వున్న పై లోపాలను తొలగించి డెల్టాకంతకీ పుష్కలంగా నీరు సప్లయిచేయాలని రైతులు, రైతుసంఘాలూ యెంతో కాలంనుండీ ఆందోళన చేస్తున్నాయి. రైతుల పై కోర్కెను పి. డబ్లియు. డి. శాఖకూడ అంగీకరించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఎట్టకేలకు ప్రభుత్వం యీ క్రింది పనులు చేయించడానికి అంగీకరించింది.

ప్రభుత్వ సహకారం

1. బందరు, ఏలూరు, రైవస్ కాలవల మొగలలో 4 మైళ్ళవరకు ఉన్న సిల్టు (ఒండ్రు మన్నును) తీసివేసేందుకు, రైవస్ కాలవకట్టలకు అవసరమైనచోట్ల రాయి కట్టుటకు.

2. ఏలూరు కాలవకు ఎనికేపాడువద్ద నున్న అక్విడెక్టును బ్రద్దలుగొట్టి పెద్దదిగా కట్టుటకు.

3. కృష్ణా అనికట్టకు ఎగువను నదినుండి ఒకకాలువ త్రవ్వి, దానిగుండా 1,000 క్యూసెక్కు నీటిని రప్పించి, దానిని ఏలూరు, రైవస్ కాలువలలో కలుపుటకు.

4 డెల్టాలో మిగిలివున్న 40 వేల యెకరాల మెరకభూములన్నింటినీ ఆయకట్టులో చేర్చుకోడానికి.

5. ఏలూరుకాలువకు యెడమవైపువున్న మెరకభూములన్నిటికీనీరుసప్లయిచేయడానికి.

కృష్ణా అనకట్టకు ఎగువనుంచివచ్చే కాలువను మాత్రం ముందు సంవత్సరం త్రవ్వడానికీ, తక్కిన పనులన్నీ యీ సంవత్సరమే పూర్తి చేయడానికి ప్రభుత్వం నిశ్చయించి అందుకు కావలసిన కొంత డబ్బునుగూడ గ్రాంటు చేసింది. రైవస్‌కాలవకు రాయి కట్టడం, ఎనికేపాడు అక్విడెక్టు బ్రద్దలుగొట్టి పెద్దదిగా కట్టడం పూర్తి అవుతోందిగూడాను. ఏటి తూములవద్దనుండి కాలువలలో కొంతవరకు చేయవలసిన త్రవ్వు పని ప్రారంభించారు. కాని తగిన కూలీల సప్లయిలేకపోవడం వల్ల త్వరగా పని పూర్తిగావడం లేదు. ఈ

★ కృష్ణా డెల్టాలో నీటికరువును పోగొట్టి అధికోత్పత్తి చేసే అవకాశం!

రైతులకు - కూలీలకు ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం విజ్ఞప్తి

★

పనులన్నీ పూర్తి అయితే కృష్ణా, యీస్టరన్ డెల్టాలలో యీ దిగువఫలితాలు గల్గుతాయి.

త్రవ్వు పని పూర్తి అయితే కలుగు ఫలితాలు

1. ఇంతవరకు డెల్టాలలో వున్న నీటి యెద్దడి తొలగిపోతుంది.

2 ఆయకట్టులో చేర్చుకోకుండా ప్రికేరియస్‌వెట్ (నీటి సప్లయి గ్యారంటీ యివ్వని భూములు) గా పాతసాగులో వున్న 7,500 యెకరాలు ఆయకట్టులో చేర్చుకోబడుతాయి. నీటి సప్లయి గ్యారంటీ చేయబడుతుంది.

3. డెల్టా అంతటా అచ్చటచ్చట మెరకగా ఉండిపోయిన 40 వేల యెకరాలు ఆయకట్టులో చేర్చుకోబడి పల్లపుసాగులోనికి తీసుకురాబడుతాయి.

వివరంగా చెప్పాలంటే ఏలూరు కాలువ ఎడమవైపున ఉన్న 15,000 యెకరాలకు నీరు సప్లయి అవుతుంది. ఏలూరు కాలువ దిగువను దెందులూరు దగ్గర 8,000 యెకరాలు ఆయకట్టులో చేర్చుకోబడుతాయి. మల్లవోలు వద్ద య 1500లు; కర అగ్రహారం వద్ద య 1,100 లు; పెదపట్నం వద్ద య2,000 లు; పెదతుమ్మిడివద్ద య1,000లు. వైవాకవద్ద య 1,500 లు; చిగురుకోటవద్ద య 1,000 లు; అయ్యగారి రుద్రవరం వద్ద య 600 లు; ఆలపాడు, సోమేశ్వరముల వద్ద య 300 లు; నందమూరు దిగువను రామరాజుపాలెం కాలవక్రింద య 800 లు; మొత్తం 10,300 యెకరాలు అదనంగా ఆయకట్టులో చేర్చుకోబడుతాయి. ఈ విధంగా డెల్టాలో వున్న నీటి యెద్దడి తొలగిపోవడమే గాకుండా 40 వేల యెకరాలు అదనంగా సాగులోకి వచ్చి అధికాహారోత్పత్తికి ఎంతో తోడ్పడుతుంది.

వెంటనే పని పూర్తి కావాలి

కాని యీ పనులన్నీ ఈ సంవత్సరం మేనెల 20వ తేదీకి పూర్తిగాకపోతే ప్లానంతా తల్లకిందులై పోతుంది. మే 15 కు బందరు, రైవస్ కాలువలకు ఆకుమళ్ళకు గాను నీరు వదలవలసి వుంది. అందుచేత వెంటనే పని పూర్తి అవడానికి రైతులందరూ పూనుకోవాలి!

ఏటితూముల వద్దనుండి కాలువలలో చేయాల్సిన త్రవ్వుపని కూలీలు తక్కువగా వుండుటచేత పూర్తిగావడంలేదు. అందుచేత ఈస్టరన్ డెల్టా ఎగ్జిక్యూటివ్ యింజనీరుగారు ఆంధ్రరాష్ట్ర రైతు సంఘంవార్కి కబురుచేసి పని పూర్తి అయ్యేందుకు పూనుకోవలసిందనీ, తమకు తగినంతమంది కూలీలు దొరకడం లేదనీ తెల్పారు. దానిమీదట యీ త్రవ్వుపని సకాలంలో (అంటే మే 20 వ తేదీ లోపల) పూర్తిచేయించడానికి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం బాధ్యత తీసుకుంది.

అధికాహారోత్పత్తికి రైతుల బాధ్యత

ప్రభుత్వం కూలీలకిచ్చే షెడ్యూలు రేట్లు (గజానికి 0-5-0 చొప్పున) యిప్పటి పరిస్థితులల్లో కూలీలు బెజవాడ వచ్చి పనిచేయడానికి తగినంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ, ఈ పని రైతులందరికీ ప్రధానమైనదిగాబట్టిన్నీ అధికాహారోత్పత్తి గావించి సోదర ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత రైతులమైన మనందరిపైననూ వుండుటచేత, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం ఈ బాధ్యత తీసుకున్నది. కాబట్టి రైతుసోదరు లందరూ తమంత తామే ప్రభుత్వం పూర్తిగా డబ్బు పెట్టుకోడానికి అంగీకరించకపోయినా, యీ స్కీము ను పూర్తిచేయడానికి పూనుకోవాలి. ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బుగాక అదనంగా ఖర్చు అయినా మనమే భరించి అధికాహారోత్పత్తికి తోడ్పడుదాం. సోదరప్రజల ప్రాణాలను కరువునుండి కాపాడడానికి త్యాగం చేద్దాం. ఈ మహదాశయంతోనే డబ్బుకు గూడ లెఖ్ఖ చేయక ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం యీ పనిని పూర్తిచేయడానికి పూనుకొంది. ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బుగాక అదనంగా యింకా మనం షుమారు 15,000 లు వరకు భరించాలి. ఈ మొత్తాన్ని యిప్పుడు రాష్ట్ర రైతు సంఘం పెట్టుబడిపెట్టి యీ పనికి పూనుకొంటోంది.

రైతు సోదరులకు విజ్ఞప్తి

రైతులందరూ యిప్పుడు వెంటనే యేం చెయ్యాలి? తమకు అత్యవసరంగా వ్యవసాయపనులకు కావలసిన కూలీలను అట్టేపెట్టుకుని తక్కిన వారందరినీ బెజవాడకు పంపాలి. తమ పనిగా భావించి రైతులే తమ ప్రాంతాల అదనపు కూలీలందరినీ బెజవాడకు తామే స్వయంగా తీసుకువచ్చి వారిచేత పని చేయించుటకు పూనుకోవాలి. అంతేగాకుండా త్రవ్వుపని చేయడానికి పార, పలుగులు, తట్టలు కావాల్సి వుంటాయి. కూలీలకు యీ పనిముట్లు వుండవు. రైతులు తాము పంపే కూలీలకు పనిముట్లుగూడ యిచ్చి పంపాలి. ఈ పనులన్నీ చేస్తున్న రైతుసంఘ వర్కర్లకు పూర్తిగా తోడ్పడాలి. ఇది తక్షణం చేయాల్సిన పని.

అదనంగా అయ్యే డబ్బును తమ తమ ప్రాంతాల రైతు లందరివద్దనుండి వసూలు చేసేటప్పుడు రైతుసంఘవర్కర్లకు యివ్వాలి.

కూలీ సోదరులకు విజ్ఞప్తి

కూలి సోదరులుగూడ కష్టాల్ని లెఖ్ఖచేయకుండా ముందుకు రావాలి. కూలి గిట్టుబాటు గాలేదనీ, బెజవాడలో మే నెలలో యెండలు జాస్తిగా వుంటాయనీ, దూరము వెళ్ళి కష్టపడడము యెందుకని భావించరాదు. ఈస్కీము పూర్తిచేయడం రైతుల కొక్కరికే లాభమైన పని అని భావించరాదు; యీ పని పూర్తిఅవడంవలన అధికపంటలు పండుతాయి. కరువునుండి అనేక లక్షలమంది ప్రాణాలు కాపాడబడతాయి. ఈ విధంగా అధికాహారోత్పత్తికి తోడ్పడి సోదర ప్రజల ప్రాణాలను రక్షించడమే నేటి కూలీసోదరుల, రైతుల దేశభక్తిపూరితమైన కర్తవ్యం. అంతేగాకుండా కూలీ—రైతు సామరస్యం యింకా పెంపొంది కూలీల కోర్కెలు రైతులు, ప్రజలు తీర్చడానికి సాధ్యమౌతుంది. ఎంత మహదాశయంకొరకు పనిజేస్తున్నా తినడానికి తిండి కావాల్సి వుంటుంది. అందుచేత యిచ్చటకి వచ్చే కూలీలు ఉచితంగా పనిజేయ నవసరంలేదు. రోజు 1కి ఒక రూపాయకు తక్కువగాకుండా కూలి గిట్టుతుంది. రోజుకూలి అయితే ఒకరూపాయి చొప్పున, కంట్రాక్టుపద్ధతైతే ఘనగజం 1కి 0-7-0 చొ॥ రేట్లు యివ్వబడతాయి. గవర్నమెంటు యిచ్చే రేటు గజానికి 0-5-0 మాత్రమే. అదనపు డబ్బు తాత్కాలికంగా రైతుసంఘం భరించడానికి నిశ్చయించింది. ఇంతేగాకుండా మంచి నీటి సప్లయి, భోజనవస్తువులు కంట్రోలు ధరలకు సప్లయిచేసే విషయంలోగూడ యేర్పాట్లు చేయబడుతున్నాయి. సాధ్యమైనంతవరకు రైతుసంఘం పనిజేయడానికివచ్చే కూలీల సదుపాయముల విషయమై జాగ్రత్త తీసుకొంటోంది. కాబట్టి కూలీసోదరులందరూ యీ పనిని పూర్తిచేయడానికి ముందుకువచ్చి అధికాహారోత్పత్తికి తోడ్పడి, తమ దేశభక్తిపూరిత కర్తవ్యాన్ని నిర్వహించ గోరుచున్నాము.

రైతులు, కూలీలు యీ పనిని పూర్తిచేసి తమ సంఘటిత శక్తిని రాష్ట్రానికి, ప్రభుత్వానికి మరొకపర్యాయం చాటుతారని ఆశిస్తున్నాము.

చలసాని వాసుదేవరావు
పుచ్చలపల్లి సుందరయ్య
(అఖిల భారత కిసాన్ కౌన్సిల్ సభ్యులు)
కడియాల గోపాలరావు (అధ్యక్షుడు)
నండూరి ప్రసాదరావు (కార్యదర్శి)
ముక్కామల నాగభూషణం
(సహాయకార్యదర్శి)
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం

"దెబ్బతిన్న నాజీపులి జర్మనీలో తలదాచుకొన్నా వదలిపెట్టం"

కామ్రేడ్ స్టాలిన్ "మేడే" సందేశం

"రెడ్ఆర్మీ అఖండ విజయాలను సాధించుతున్న సమయంలో, మే 1 వ తేదీన మనదేశ ప్రజలు సమావేశమవుతున్నారు. స్టాలిన్‌గ్రాడ్ వద్ద జర్మను సేనల నోడించిన నాటినుండీ, నేటివరకు రెడ్ఆర్మీ నిరాఘాటంగా ముందుకు పోతోంది.

— కామ్రేడ్ స్టాలిన్ —

మిత్రరాజ్యాల తోడ్పాటు

"మనగొప్ప మిత్రరాజ్యాలయిన బ్రిటన్, అమెరికాలు ఇటలీలో యుద్ధంచేయడంద్వారా, తగినంత జర్మను సైనిక భాగాన్ని మరలించాయి; ఆ విధంగా ఈ దేశాలు మనకు తోడ్పడుతున్నాయి. మిత్రరాజ్యాలు ముఖ్యావసరమైన ముడిపదార్థాలను, ఆయుధాలను మనకు పంపుతున్నాయి. జర్మనీలోని మిలిటరీ స్థానాలపై నిత్యమూ బాంబుల వర్షం కురిపించి జర్మను మిలిటరీ బలాన్ని క్షీణింపజేస్తున్నాయి.

"సోవియటు ప్రజలు యావన్మందీ, మన దేశం యావత్తూ రెడ్ఆర్మీకి వెనుకభాగంలో మద్దతుగా నిలచియుండకపోతే, రెడ్ఆర్మీ విజయాలు అస్థిరమయ్యేవి; అంతేగాదు శత్రువు తిరుగుదెబ్బగొట్టగానే ఆ విజయాలు శూన్యమయ్యేవి.

"శత్రువుతో యుద్ధాలలో తలపడిన రెడ్ఆర్మీ సాటిలేని శౌర్యాన్ని ప్రదర్శించింది. కాని సోవియటు ప్రజలు రెడ్ఆర్మీకి ఋణపడి పోలేదు. రెడ్ఆర్మీకి వీరు తీసిపోలేదు. క్లిష్టమైన పరిస్థితులమధ్య, సోవియటు ప్రజలు ఉత్పత్తిలో అనేక నిశ్చితవిజయాలను సాధించారు. ఆయుధాలను, ఆయుధసామగ్రిని బట్టలను ఇతర వస్తువులను సకాలంలో తయారుచేసి యుద్ధరంగానికి పంపగల్గారు

"గత సంవత్సరం సోవియట్ పారిశ్రామిక శక్తి చాలా హెచ్చింది. వందల కొలది కొత్త ఫ్యాక్టరీలు, గనులు, డజన్లకొలది పవర్‌స్టేషన్లు నిర్మించబడినాయి. లక్షలకొలది సోవియటు ప్రజలు కొత్తగా పరిశ్రమలలో చేరి, అతిక్లిష్టమైన విధులను నెరవేర్చి తమ తమ పనులలో నిపుణులుగా తయారయ్యారు.

ఫాసిస్టు ముఠా కూలిపోతుంది

"రెడ్ఆర్మీ దెబ్బలకు ఫేసిస్టు రాజ్యాలు కూలిపోయి ముక్కలుముక్కలవుతున్నాయి. హిట్లరు మిత్రదేశాలయిన రుమేనియా, హంగరీ, ఫిన్లండు, బల్గేరియాలలో భయమూ గందరగోళమూ వ్యాపించుతున్నాయి. జర్మనీచే ఆక్రమించబడిన, లేక ఆక్రమించబడుతున్న - హిట్లరుతొత్తులైన ఈ దేశాలు, జర్మనీ యుద్ధంలో విజయాన్ని కోల్పోయిందని గ్రహించక తప్పడంలేదు. రుమేనియా, హంగరీ ఫిన్లండు బల్గేరియాలకు మహావిపత్తునుండి తప్పించుకోడానికి ఒకే మార్గం ఉంది. అది జర్మనీ నుండి విడిపోవడం - యుద్ధం నుండి తప్పుకోడం. కాని ఈ దేశాల ప్రస్తుత ప్రభుత్వాలు జర్మనీ నుండి విడిపోయే శక్తి గలవని తలచడం పొరపాటు. జర్మను దాస్య శృంఖలాలను బద్దలు కొట్టుకొని స్వేచ్ఛనందే కర్తవ్యానికి ప్రజలే స్వయంగా పూనుకొంటారని భావించుతున్నాను. ఇందుకు ఆప్రజలు కృషిచేసిన కొలదీ, మిత్రరాజ్యాల తోడ్పాటు కూడా అంతగా అధికంగా ఉంటుంది.

"రెడ్ఆర్మీ విజయ యాత్ర ఫలితంగా, మన సరిహద్దులపై 250 మైళ్ల దూరాన విస్తరించియున్నాం. ఇంతే గాదు, సోవియట్ యూనియన్‌లో ముప్పాతిక భాగానికి పైగా విమోచనం కల్గింది.

మన కర్తవ్యం

"ఫాసిస్టు దురాక్రమణ దారులనుండి యావత్ సోవియటు భూమినీ - నల్ల సముద్రం నుండి బారెంట్సు సముద్రం వరకు - విముక్తిచేసి, సోవియటు పూర్వపు సరిహద్దులను తిరిగి ఏర్పరుచుకోవాలి.

"కాని ఇంతటితోనే మన కర్తవ్యం పూర్తిగాలేదు. మన దేశంనుండి శత్రుసైన్యాలను తరిమి వేయుటతోనే పని పూర్తిగాదు. జర్మను సైన్యం దెబ్బతిన్న పులివలె తన స్థావరానికి - జర్మనీకి - గాయాలను నయం చేసి కోడానికి పోతుంది. కాని దాని స్థావరంలో ఉన్నంత మాత్రాన దెబ్బలు తిన్న పులి తక్కువ అపాయకర మని భావించ కూడదు. మన దేశానికి మన మిత్రదేశాలకు దాస్య ప్రమాదం తొలగించాలంటే, దెబ్బ తిన్న ఆ జర్మను మృగాన్ని వెంటాడి అది తలదాచుకొన్న స్థలం లోనే హతమార్చాలి.

"శత్రువును వెన్నాడుతూ, హిట్లరు జర్మనీ క్రింద నలిగిపోతున్న సోదర జక్‌స్లావ్, పోలిష్ ప్రజలను, తదితర యూరపియన్ ప్రజలను దాస్యబంధం నుండి తప్పించాలి. సోవియటు యూనియన్ నుండి జర్మన్లను తరమడం కన్నా ఈ కర్తవ్యం మరింత కష్టతర మైంది.

"ఈ కర్తవ్యం సోవియటు, బ్రిటిష్ అమెరికన్ దేశాల సంయుక్త ప్రయత్నం వల్ల సాధ్యమవుతుంది. తూర్పునుండి మనసైన్యాలు పడమటి నుండి మన మిత్రసైన్యాలు సంయుక్తంగా దెబ్బ గొట్టినపుడే ఇది సాధ్యమవుతుంది. అలా సంయుక్తంగా కొట్టే దెబ్బవల్ల హిట్లరు జర్మనీ పూర్తిగా ఓడింపబడుతుం దనడాని ఎట్టి సందేహమూ లేదు.

"కామ్రేడ్స్, రెడ్ ఆర్మీ యోధులను, రెడ్ నావికులను, సార్జెంటులను, ఆఫీసర్లను, జనరల్స్‌ను, గెరిల్లాయోధులను—యోధురాండ్రను, సోవియటు శ్రామికప్రజలను, జర్మన్ రాక్షసుల చేతిలో తాత్కాలికంగాపడిన సోదర సోదరీమణులను, జర్మనులచే నిర్బంధకార్మిక సేవకు కొనిపోబడిన సోదరసోదరీమణులను- వీరందరినీ - ఈ మే దినోత్సవ సందర్భాన అభినందించుతున్నాను. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం జరిపే ఈయుద్ధంలో మరణించిన వీరయోధులారా! మీ కీర్తి ఆచంద్ర తారార్కము నిలుచుగాక! జర్మను దురాక్రమణదారులకు మృత్యువు లభించుగాక!"

గుంటూరులో అఖిలపక్ష ఆహారకమిటీ ఏర్పడింది

ధాన్యం, బియ్యం ధరలు కంట్రోలు చేశాడు కలెక్టరు. బస్తా ధాన్యం రు 10-4-0 పెట్టడంతో రైతులు అమ్మడం మానారు. వంక దొరకనే దొరికిందని వర్తకులు కంట్రోలు పెట్టారు. బియ్యం రావటంలేదనీ, ప్రభుత్వం ధాన్యం సప్లయిచేస్తే బియ్యం తయారు చేసియిస్తామనీ చెబుతూ తమవద్ద సరుకును కంట్రోలు రేటుకు అమ్మటం మాని వేశారు. చాటుచాటున రు. 25-11-0 లకు యిచ్చేది రు. 29 నుండి రు. 35 ల వరకు చిత్తమొచ్చినట్లు అమ్మారు. టవున్‌లో ఆందోళన బయలుదేరింది. కిరసనాయిల్, కట్టెలసంపకం అవకతవకల్తోనూ, ఊళ్లో నీరు లేకపోవడం చేతనూ అవస్థ బడుతున్న ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటు వచ్చింది. ఈ స్థితిలో పట్టణ పెద్దలు 45 మంది 2 వ తేదీన సమావేశమైనారు. శ్రీ యస్. వి. యల్. నరసింహంగారు సభను ప్రారంభించుతూ "యీ కమిటీ ఏరాజకీయపార్టీకి సంబంధించినదికాదు, ప్రజల కష్టాల తీర్చడానికి ఏర్పడ్డది. నాన్‌కోఆపరేషనా, కోఆపరేషనా అవి తర్కించే అవసరంలేదు. అందరికీ బియ్యం, కట్టెలు వగైరా అందుబాటులోనికి తీసుకొనిరావడం కర్తవ్యం. ప్రభుత్వం ఇందుకుచేసిన ఏర్పాట్లు ఉపయోగించుకుంటాం. ఇంకా సరియైన ఏర్పాట్లు చేసేట్లు ఆందోళన చేస్తాం. ప్రజలను రక్షించే బాధ్యత మనది. అందుకే ఆహార కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం" అనిఅన్నారు. వివిధ వర్గాల ప్రతినిధులతోగూడిన యీ దిగువ కమిటీ ఎన్నుకోబడ్డది.

అధ్యక్షులు: శ్రీ పి. యస్. టి. రాయి బారెట్లా; ఉపాధ్యక్షులు: జి. వి. చౌదరి బారెట్లా; డాక్టరు, చిదానందం, గానరి శ్రీమన్నారాయణమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్; తెల్లాకుల జాలయ్య, మునిసిపల్ చైర్మన్; ప్రధానకార్యదర్శి: యస్. వి. యల్. నరసింహం (కాంగ్రెసు); సహాయకార్యదర్శులు: ఉన్నవ గోపాలకృష్ణయ్య, యం. రాధాకృష్ణ మూర్తి, (కమ్యూనిస్టులు)

కార్యవర్గసభ్యులు: కె. వి. రెడ్డి, అడ్వకేటు, సలామ్, డాక్టర్, రాచపూడి సుబ్బారావు, శనక్కాయల వీరాస్వామి, కె. నాగయ్య (కమ్యూనిస్టు) పాపారావు-(గుమస్తాల సంఘఅధ్యక్షుడు), విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు, తిమ్మరాజు సత్యనారాయణ (యూనివర్సిటీ కాలేజి ప్రొఫెసర్), డాక్టరు వెంకటేశ్వరరావు.

3 వ తేదీని కార్యవర్గం కలిసి యీదిగువ తీర్మానాలు చేసింది. 1. రైతుకు సరిపోయిన విలువ రు. 11 లకు ధాన్యం ధర కంట్రోలు చేయాలి. 2. రైతులు తామే బియ్యం తయారుచేసి సప్లయి చేసే అవకాశం వారికి కల్గించాలి. 3. ప్రతిపేటలోనూ కంట్రోల్ షాపులు పెట్టాలి.

• • •

4—5—44 వ తేదీన పట్టణ ఆహారకమిటీ వలంటీర్లు కొన్ని బియ్యపుడిపోలవద్ద నిలబడి బియ్యం బస్తా రు 26—0—0 లేక 26—8—0 చొప్పున (బండ్లచార్జీతోసహా) విడిగా అమ్మించారు. బెజవాడ, గుంటూరు, నెల్లూరుల లాగానే తక్కినచోట్లకూడ ఆదర్శవంతమైన ఆహారకమిటీలనిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నాం.

(8 వ పేజీ తరువాయి) సత్తెనపల్లి - 250 హాజరైనారు. వడ్డపల్లి, బాలసంఘ సభ్యులు వైజ్ఞానిక, గాన, కళా ప్రదర్శనాలు జరిపారు. మాదల, పణిదం, లంకెలకూరపాడు, ఈ అయిదు గ్రామాలలో మొత్తం 3030 మంది ప్రజలు మే దినోత్సవంలో పాల్గొన్నారు.

మే దినోత్సవం యింకా యీక్రింది ప్రదేశాలలో జయప్రదంగా జరిగింది:

విశాఖపట్నంజిల్లా: విశాఖపట్నం; విజయనగరం.

తూ. గోదావరిజిల్లా: కాకినాడ; ఉప్పాడ; ఆముజూరు, రామచంద్రపురం; పడిద, గూడాల; కపిలేశ్వరపురం;ముంగండ; మందపల్లి; కొత్తపల్లి.

ప. గోదావరిజిల్లా: ఏలూరు; వసంతవాడ; మాముదూరు; నిడమర్రు; లింగనబోయినచర్ల; వీరవాసరం; నవుడూరు; భీమవరం; మారంపల్లి.

కృష్ణాజిల్లా: బెజవాడ; బందరు; కాటూరు; ఆత్మకూరు; లింగవరము; జొన్నపాడు; వెన్ననమూడి; పెదలింగాల; అంగలూరు: ఇందుపల్లి; ఉయ్యూరు; మైలవరం; మూలపాడు; ఆత్కూరు; తేలప్రోలు; పెదమద్దాలి; గణపవరం.

గుంటూరుజిల్లా: గుంటూరు; తెనాలి; దావులూరు; ఉప్పుగుండూరు; బ్రాహ్మణకోడూరు; సంగం జాగర్లమూడి; పొన్నెకల్లు; తాడికొండ; కొల్లూరు.

నెల్లూరుజిల్లా: విడవలూరు; ఊటుకూరు; గూడూరు; కావలి; కొటికలపూడి; ఇందుకూరు, తిప్పవరప్పాడు; బద్దెవోలు; కోళ్ళపర్రు; తలమంచి.

కర్నూలు జిల్లా: వెలుగోడు.

అనంతపురం జిల్లా: ఊరవకొండ, గోళ్ళమూడిపాడు; పుల్లూరు.

★ కార్మికవార్తలు

హుబ్లీలో ఆహారపదార్థాలకై రైల్వేకార్మికుల పోరాటం

కర్నాటకరాష్ట్రంలో హుబ్లీ ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఎం. ఎస్. ఎం. రైల్వే వర్కుషాపులో 4000 మంది కార్మికులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. యజమానుల అశ్రద్ధవల్ల, అధికారుల అవకతవక విధానం వల్ల, హుబ్లీ కార్మికులలో అసంతృప్తి వ్యాపించింది.

ఆహారపదార్థాలకు ధరల కంట్రోలు ఉన్నప్పటికీ, ప్రజలకు తగినన్ని స్టాకులు సప్లయి కావడానికి ప్రభుత్వం ఎట్టి చర్య తీసుకోనందున, నిల్వవ్యాపారస్థులు పట్టపగ్గాలు లేకుండా దొంగవ్యాపారం ప్రారంభించారు. 8 సేర్ల బియ్యానికి కంట్రోలు రేటు రు. 2-3-0 ఉంటే, రు. 5 మొదలు రు. 8 వరకూ అమ్మనారంభించారు. ఈ తిండిదొంగల్ని సంతృప్తిపరుస్తే, సరుకు మార్కెట్లోకి వస్తుందనే భ్రమతో స్థానికాధికారులు కంట్రోలు రేటును క్రమక్రమంగా హెచ్చించారు. చివరకు 1943 జూన్ నాటికి 8 సేర్ల బియ్యం రు. 2-7-6 కు కంట్రోలు చేయబడింది.

కాని, నిల్వవ్యాపారస్తులు అంత సులభంగా లొంగుతారా? మామూలుగానే తమ ఆటలు సాగిస్తూ వచ్చారు. అందువల్ల ప్రభుత్వం పెట్టిన రేషనింగ్ స్కీము తలక్రిందులైంది. అంతవరకూ కార్మికులకిచ్చే రేషన్ స్కేలు సగానికి తగ్గించివేశారు. మార్చి 26, 1944 వ తేదీని ప్రవేశపెట్టబడిన కొత్త రేషనింగు స్కీము ప్రకారం ఒక్కొక్క కార్మికునికి వారానికి 1 శేరు బియ్యం, 2 శేర్ల జొన్నలు, అర్ధశేరు గోధుమలు మాత్రమే లభించాయి. ఇవి వారంలో 4 రోజులకైనా సరిపోవు. కార్మికుల అసంతృప్తి హెచ్చింది. మరునాడు, అనగా మార్చి 27 వ తేదీని, వర్కుషాప్ కార్మికులు సమ్మె చేశారు. వారు కోరిన కోరిక ఒక్కటే: అది: రేషన్ స్కేలును హెచ్చించడం. రేషనింగ్ ఆఫీసరు వర్కుషాప్‌కు వచ్చి చూచాడు, బియ్యం 1 శేరు నుండి 1¾ శేరు వరకు హెచ్చించడానికంగీకరించాడు. కాని, కార్మికులందరికీ ఒకే స్కేలు సరిపడదు. ఆంగ్లో ఇండియన్లకు ఎక్కువ గోధుమలు, దక్షిణదేశస్థుల కెక్కువ బియ్యం అవసరం. కాబట్టి, ప్రతి తరగతి కార్మికులకు వేర్వేరు పట్టీలను తయారుచేయవలసి యుంది. వారానికి ఆహారధాన్యాలన్నీ మొత్తం 5½ శేర్లు అయినా కావాలని కార్మికులు మొన్న ఏప్రిల్ మొదటివారంలో పిటీషన్‌ద్వారా కోరారు. 10 వ తేదీవరకు జవాబుకై ఎదురు చూచారు. కాని జవాబు రాలేదు, కార్మికులకు విసుగెత్తింది, 11 వ తేదీని మళ్ళీ సమ్మెచేశారు. వర్క్సు మేనేజరు సమ్మెను పరిష్కారం చేయడానికి ప్రయత్నించాడు; కాని విఫలుడయాడు. సమ్మె రోజులకు జీతం యిచ్చి 15 రోజులలోగా ఎక్కువ రేషన్లు తెప్పిస్తే తాము పనిలో ప్రవేశిస్తామని కార్మికులన్నారు. అయినా అధికారులు రాజీకి రాలేదు.

పరిస్థితులు విషమించేటట్లున్నాయి. ఎం. ఎస్. ఎం. యూనియన్ కార్యదర్శి, అధ్యక్షుడు కార్మికుల్ని పనిలోకి పోవలసిందని 14 వ తేదీని సలహాయిస్తూ టెలిగ్రాం పంపారు. కార్మికులీ సలహాను పాటించి పనిలో ప్రవేశించారు. ఈ యుద్ధసమయంలో రవానా యొక్క ప్రాముఖ్యత యజమానుల కంటె కార్మికులకే అర్థం అయింది. 16 వ తేదీన కార్మిక ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు కలిసి ఒక జాయింటు సమావేశం జరిపారు. బియ్యం కోటాను 1½ శేర్లకు మాత్రమే హెచ్చించడానికి అధికారులు అంగీకరించారు.

కార్మికులు సంతృప్తిపడలేదు. అయినా వారు సమ్మె ఫలితంగా నష్టమైన ఉత్పత్తిని మరి 4 ఆదివారాలలో పనిచేసి పూర్తిచేయుటకుగాను దేశభక్తితో నిశ్చయించుకున్నారు. మే 1 వ తేదీనుండి 6 వరకు ఎం. ఎస్. ఎం. బ్రాంచి యూనియన్లన్నీ "ఆహారవారం" జరుపవలసిందని హెచ్చరిస్తూ 22 వ తేదీని యూనియన్ కేంద్ర కార్యనిర్వాహకవర్గం తీర్మానించింది.

ఈ తీర్మానాన్ననుసరించి ప్రతి బ్రాంచి యూనియన్ వివిధప్రకాసంస్థల సహకారంతో తమ కోర్కెలను సాధించుటకై ఆందోళన చేస్తూంది. రైల్వే అధికారులు యిప్పటికైనా తమ పాతపాలసీని విడిచిపెట్టి, రైల్వేకార్మిక సంఘంయొక్క తోడ్పాటుతో కార్మికుల కోర్కెలను మన్నించి, ఆ విధంగా యుద్ధ కృషిని ఎక్కువ చేస్తారని ఆశించుచున్నాం.

★

రైల్వేకార్మికులకు కట్టెల సప్లయి

ఈమధ్య బెజవాడలో యేర్పడిన కట్టెల కొరత రైల్వేకార్మికులకుకూడా వ్యాపించింది. అమూల్యమైన తమ కాలాన్ని కట్టెలకోసం వినియోగించవలసివచ్చింది. రైల్వేకార్మికులకు నిర్దేశింపబడిన చౌకడిపోలలో కట్టెలను కూడా అమ్మాలని చాలాకాలంనుంచి కార్మికులాందోళనచేస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితులు విషమించాయి.

అయినా, కార్మికులు నిరాశచెందలేదు. వెంటనే డిపోలకు కట్టెలు తెప్పించి అమ్మాలని రైల్వే ఏజంటుకు, ఫుడ్‌కంట్రోలరుకు, యూనియన్‌తరపున టెలిగ్రాము లిచ్చారు. 12—4—44 వ తేదీని బహిరంగసభ జరిపి, తీర్మానాలు గావించారు. ఫలితం, 18-4-44 వ తేదీకి ఆర్డర్లు వచ్చాయి. డిపోలలో కట్టెలకు బదులు పాతస్లీపర్లు అమ్మునట్లు ఉత్తరువులు వచ్చాయి.

కార్మికులు సంఘశక్తియొక్క ఉపయోగాన్ని తెలుసుకున్నారు.

కాగితంకరువును తొలగించుటకు కార్మికుల దీక్ష

రాజమండ్రి పేపరుమిల్లులో బొగ్గుసప్లయి అయినవెంటనే తొలగించబడిన కార్మికుల్ని తిరిగి చేర్చుకోవలసిందని జిల్లాకలెక్టరు మిల్లు మేనేజరుకు ఆదివరలో ఆర్డరు పంపించాడు. మిల్లుకు 200 టన్నుల బొగ్గు సప్లయి అవుతూన్నప్పటికీ మేనేజరు అలా చేర్చుకోలేదు. యూనియన్ తరపున సబ్‌కలెక్టరు వద్దకు కొందరు రాయబారం వెళ్లారు. సబ్‌కలెక్టరు మిల్లుమేనేజరును, సూపర్‌వైజరును, తొలగించబడిన యూనియన్ కార్యదర్శిని, పిలిపించి, యూనియన్‌కి రాజీనామా పెట్టవలసిందని షరతు విధించాడు. ఇంతేకాదు, బయటివారిని యూనియన్ కార్యనిర్వాహక వర్గంలోకి తీసుకోకూడదన్నాడు. ఏప్రిల్ 15 లోగా ఎన్నికలు జరిపి కొత్త కార్యనిర్వాహక వర్గాన్ని ఏన్నుకోవాలన్నాడు. ఈషరతులన్నీ అంగీకరిస్తే పైవిధంగా చేస్తా:న్నాడు.

బాధ్యతగల ఒక ప్రభుత్వోద్యోగి కార్మికులకూ - యజమానికీ మధ్య రాజీ చేయడం పోయి, ఈ విధంగా యజమాని పక్షం వహించి కార్మికుల్ని చీలదీయ ప్రయత్నించడం గర్హించవలసిన విషయం. యూనియన్ వర్కింగుకమిటీ వెంటనే సమావేశమై యీ షరతులను తిరస్కరిస్తూ తీర్మానించింది. యూనియన్‌లో కార్మికులు విరివిగా చేరనారంభించారు. 200 సభ్యత్వం 350కి పెరిగింది. ప్రతి షిఫ్టులోని కార్మికులు వేర్వేరుగా సభలు జరుపుకొని మేనేజరుయొక్క వైఖరిని ఖండించారు. అన్ని సెక్షన్లు యూనియన్‌ను బలపరిచాయి. 15 రోజుల వ్యవధిలో 50 మంది కార్మికులు వాలంటీర్ దళంలో చేరారు.

యూనియన్ వార్షికోత్సవం ఏప్రిల్ 15 వ తేదీని కాకుండా, 25 వ తేదీని దిగ్విజయంగా జరిగింది. యూనియన్ ఉపాధ్యక్షులు శ్రీ పి. సూర్యప్రకాశరావుగారు అధ్యక్షత వహించారు. కరువునుండి, జపాన్ దురాక్రమణ నుండి దేశాన్ని రక్షించుటకు కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలని మహాసభలో తీర్మానించబడింది, కాగితం కరువును నిర్మూలించుటకు కార్మికులంతా ఎక్కువ శ్రద్ధతో అధికోత్పత్తి కార్యక్రమాన్ని అమలుజరపాలని హెచ్చరించారు. 3 నెలల జీతం బోనసుగా యివ్వాలనీ; కనీసజీతం రు. 15, కరువుభత్యం రు. 15 నిర్ణయించాలనీ; అన్యాయంగా పనినుండి తొలగించబడిన యూనియన్ వైస్‌ప్రెసిడెంటును, సంయుక్త కార్యదర్శిని తిరిగి తీసుకోవాలనీ తీర్మానించబడింది. తరువాత యూనియన్ ఎన్నికలు వచ్చాయి. శ్రీ పట్టమట్ట సోమరాజుగారిని (బి. ఎ., బి. ఎల్) అధ్యక్షులుగాను, సి. ప్రభాకర్‌గారిని ప్రధాన కార్యదర్శిగాను, ఎన్నుకున్నారు. మరి ముగ్గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈనాడు దేశరక్షణే మహిళలకు ఆత్మరక్షణ!

(4 వ పేజీ తరువాయి) పతాకం" అనే పాట వందగొంతుకల్లోంచి మిన్నుముట్టుతూండగా, టి. సావిత్రిగారు పతాకోత్సవం జరిపారు. మహిళలందరూ ఆ పతాకంక్రింద సంఘటితం కావాలని ఉద్బోధించారు.

రాత్రి 9 గంటలకు కాట్రగడ్డ హనుమాయమ్మగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ ప్రారంభమయింది. సుమారు 3000 మంది ప్రజలు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలకొలదిగ ప్రజలు వచ్చారు. వీరిలో సగంమందికి పైగా స్త్రీలు.

మానికొండ సూర్యావతిగారు ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయపరిస్థితుల్ని వివరించారు. నేడు మహిళల కర్తవ్యాలనుగురించి హెచ్చరించారు. తిండి దొంగలను అరికట్టి, మనదేశం కరువుపిశాచానికి బలికాకుండా కాపాడడంలో స్త్రీలుప్రముఖ పాత్రను నిర్వహించాలని ఉద్బోధించారు.

తరువాత హనుమాయమ్మగారు మాట్లాడారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్త్రీ బాగుపడాలంటే మహిళాలోకం అంతా సంఘటితం కావాలన్నారు. విజ్ఞానవికాసం లేకపోవడం వల్లనే కదా మనస్త్రీలు, పురిటి సమయంలోను, శిశుపోషణలోను ఎన్నో అనారోగ్యకరమయిన ఆచారాలను అవలంబిస్తున్నారు; సంఘటిత ఉద్యమంద్వారా విజ్ఞానాభివృద్ధి పొందితే, ఈమూఢాచారాలు తొలగిపోగలవన్నారు, అధికోత్పత్తిద్వారా స్త్రీలు ఆహారసమస్యా పరిష్కారానికి తోడ్పడాలని హెచ్చరించారు.

డాక్టరు అచ్చమాంబగారు ఫాసిస్టుదేశాల్లోని స్త్రీల దుర్గతిని, సోవియట్‌లో స్త్రీలు అనుభవిస్తున్న సుఖాలను వివరించారు. ఏదేశంలో సయినాసరే సోషలిస్టు విధానం క్రిందనే స్త్రీజాతి సుఖపడగలదని నొక్కి చెప్పారు.

'వీరేశలింగం' బుర్రకథ

ఉపన్యాసాలు ముగిసినతరువాత, ఆంధ్రలో మహిళాఉద్యమ నిర్మాతయైన కందుకూరి వీరేశలింగం పంతులుగారి జీవిత విశేషాలు బుర్రకథగ చెప్పబడ్డాయి. ఆంధ్రజాతీయజీవనంలో చైతన్యబీజాలునాటిన అమరజీవి వీరేశలింగం జీవితాన్ని మహిళాసంఘం సంస్మరించడం సహజం. బాధ్యత నెరిగిన విద్యార్థిగ, సనాతనవాద విధ్వంసకునిగ, అధికారమదాంధులకు ఆగర్భశత్రువుగ, మహిళా సంఘోద్ధారకునిగ, పంతులుగారి జీవితంలో ఒకొక్క ఉదంతాన్ని బుర్రకథలో చెప్పగలిగారు. అది ఉదయం నాలుగుగంటలవరకు పట్టింది. బొమ్మ కళ్ళకు కట్టినట్లు సాగుతూన్న ఆదివ్యగాథలో 3,000 మంది ప్రేక్షకులు లీనమయిపోయారు.

పంతులుగారికి జయజయధ్వానాలతో సభ ముగిసింది. సమావేశమూ పూర్తయింది.

సమావేశ సందర్భంలో సోవియట్, బెంగాల్‌కరువుదృశ్యాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కొంతవరకు విషయబోధకంగాఉందా ప్రదర్శన. శిశుపోషణ, తల్లుల ఆరోగ్యవిధులనుకూడా ప్రదర్శించిఉంటే, చాలబాగుండేది.

ప్రజల తోడ్పాటు

మహాసభకు చౌటపల్లి ప్రజలెంతో తోడ్పడ్డారు. రెండురోజులూ ప్రతినిధుల భోజనాలకు కావలసిన కమ్మని మజ్జిగను గ్రామస్థులే సప్లయిచేశారు. మహిళా ఉద్యమంపట్ల తమ సానుభూతిని ఈవిధంగా ప్రదర్శించారు.

కొత్తకార్యనిర్వాహకవర్గం

జిల్లా మహిళాసంఘానికి యీక్రింది కార్యనిర్వాహకవర్గం ఎన్నుకోబడింది;

అధ్యక్షురాలు: కాట్రగడ్డ హనుమాయమ్మ

ప్రధానకార్యదర్శి: వెల్లంకి అన్నపూర్ణమ్మ

సహాయకార్యదర్శి: చంద్ర సావిత్రీదేవి

మరి 13గురు కార్యనిర్వాహకవర్గసభ్యులు.

★ యుద్ధసమీక్ష

కొహిమాలో భీకరయుద్ధం

శత్రువు యింకా వెనుదిరగలేదు

అస్సాం - బర్మా సరిహద్దులోని యుద్ధం అటూ ఇటూ తేలకుండా వుంది. ఇంకా ఈ రంగంలో శత్రు ప్రమాదం తగ్గనేలేదు.

నెలాపదిహేనురోజులక్రితం ఇంఫాల్—దిమాపూర్‌రోడ్డు తెగగొట్టబడింది. కొహిమాలో ఒక్క-డెప్యూటీ కమిషనర్ బంగళాతప్ప తక్కినపట్టణంఅంతాజపానుకుస్వాధీనమైంది. నెలరోజులపాటు ఆ బంగళాలోని మిత్ర సైన్యాలు వీరోచితంగా పోరాడాయి. తర్వాత వీరికి మిత్రసైన్యాలు సహాయంగావచ్చాయి. కాని జపానుసైన్యాలు కొహిమా-దిమాపూర్ రోడ్డుమీద పూర్తిగా తుడిచిపెట్టబడలేదు. అచ్చటచ్చట చొచ్చుకొని ఉండనే ఉన్నారు. కొహిమాను తిరిగి పట్టుకోవడానికి మిత్ర సైన్యాలు దానిని ముట్టివేశాయి. ఈవారములో అంతగ్గా విజయాలేమీలేవు. కొహిమాలో డిప్యూటీకమిషనర్ బంగాళా ప్రాంతములో ఏప్రిల్ 27 న యుద్ధం ప్రారంభమైంది. కాని ఫలితం ఏమీ తేలలేదు. మే 4 వ తేదీన మిత్రసైన్యాలు జపాను స్థావరాలను పట్టుకోడానిక (కొహిమాలో) తీవ్రయుద్ధం గావించాయి. కాని కొహిమాలో జపాను తాను పోగొట్టుకొన్న ప్రదేశాలను తిరిగి వశపరచుకోడానికిగాను ఎదురుదాడి ప్రారంభించింది. కొహిమా ఒకవేళ మిత్రరాజ్యాల వశమయినంతమాత్రాన పనిపూర్తి అయినట్లుకాదు. కొహిమా-దిమాపూర్ రోడ్డుపైన అనేకచోట్ల చొరబడిన శత్రువును తుడిచివేయాలి. కానీ, కొహిమాయుద్ధమే ఇప్పుడు ఇంకా తేలకుండావుంది.

పోతే, ఇంఫాల్ రంగంలో కూడ మనకు చెప్పుకోతగ్గ విజయాలు లేవు. పైగా టామూ-పాలెల్ రోడ్డు మీద. పాలెల్‌వద్ద జపాను ఒత్తిడి తెస్తోంది. పాలెల్‌ను పట్టుకొని, ఇంఫాల్‌పై పెద్దదెబ్బ తీయాలని జపాను ప్రయత్నం కావచ్చు. ఈ భాగంలో జపానుకు బర్మానుండి రాకపోక సౌకర్యాలు బాగా ఉన్నాయికూడ. మరొక ప్రక్కటిడ్డిం నుండి జపాను సైన్యాలు బిషెన్‌పూర్ - సిల్చార్ మార్గంపైన అక్కడక్కడా చొరబడుతున్నాయి. టామూ-పాలెల్ రోడ్డుద్వారాను, టిడ్డిం - బిషెన్‌పూర్ రోడ్డు ద్వారాను, ఒకేసారి జపాను చొచ్చుకురావాలని ప్రయత్నం కూడాచేసింది. ఇంఫాల్‌కు పశ్చిమంగా బిషెన్‌పూర్ ప్రదేశంలో ప్రవేశించి, ఇంఫాల్ మైదానంలో టాంకుయుద్ధాలు సాగించడానికి జపానుకు అవకాశం ఉంది. అందుచేతనే ఈ ప్రాంతాలలో జపాను ఒత్తిడి ఏమాత్రము తగ్గలేదు.

వర్షాకాలం ప్రారంభం కానున్నది గనుక ఇంఫాల్ ముట్టడి బహుశా జరుగదేమో నని ఒక అభిప్రాయం ప్రబలింది. కాని ఇంఫాల్ ప్రాముఖ్యతను గుర్తించితే, శత్రువు ఇంతలోనే దానిని వదలుకొంటాడని అనుకోము. ఇంఫాల్ నుండి రెండు గంటలలో కలకత్తా పైకి బాంబర్లు రాగలవు. ఇంఫాల్ శత్రు వశమయితే, మన ముఖ్య కీలక మార్గాలన్నిటినీ - అరకాన్, హుక్వాంగ్ మొగాంగ్,మౌలూ,లిడో, చివరకుకలకత్తాను సైతం - చికాకుపరచి మన మిలటరీ ప్రయత్నాలను ధ్వంసం చేయవచ్చు. ఉత్తర బర్మాలోను, చిండ్విన్ పర్వతాలలోను, అరకాన్‌లోను పోరాడే మన సేనలకు సరఫరా లేకుండా చేయవచ్చు. అందుచేతనే జపాను ఇంకా ఇంఫాల్‌ను పట్టుకొనకుండా విరమించే ప్రయత్నం తలపెట్టలేదు. హిందూ పత్రిక యుద్ధవిలేఖరి టి. జి. నారాయణ్ వారం "రోజులక్రితం ఇలా వ్రాశాడు: ఇంఫాల్‌కు ఆగ్నేయం నుండి, దక్షిణం నుండి, వచ్చే దాడులతోపాటుఉత్తరానఉఖ్రూల్‌నుండికాంగ్‌పోక్పి నుండి కొహిమా మీదుగాను, ఒక్కసారి ఉత్తరం నుండి దక్షిణానికి చొచ్చుకురావాలని జపాను ప్రయత్నించుతోంది."

ఇక తక్కిన రంగాలు చూద్దాం. మొగాంగ్ లోయలోగాని, చిండ్విన్ పర్వతప్రాంతాలలో గానిచెప్పుకోదగ్గ విజయాలులేవు. శత్రుప్రతిఘటన తీవ్రంగానే ఉంది.

పోతే, అరకాన్‌రంగంలో పాలెట్వా జపాను గస్తీదళాల వశమయింది. ఇది చిట్టగాంగ్ - బర్మా సరిహద్దుకు 10 మైళ్ళలో వుంది. ఈ ప్రాంతం (కాల్డాన్‌లోయ)లో గనుక జపాను ఇంకా చొచ్చుకువస్తే, చిట్టగాంగ్‌కు ప్రమాదం మరింత హెచ్చుతుంది.

మొన్న మొన్నటిదాకా అధికారవర్గం ఆత్మసంతృప్తిసహితమైనప్రకటనలు మానేశారు. సౌత్ ఈస్టుఆసియాకమాండ్‌యొక్క సైన్యాధికారులు "కొలదివారాలలో యుద్ధం ముగియదు, సౌత్ ఈస్టుఆసియా కమాండ్ ఏర్పడిన రోజులలోకంటె నేడు ఈ రంగంలో శత్రువు బలం పెరిగింది. సాధారణంగా ప్రజలు భావించే దానికంటె ఎక్కువగానే బర్మాలో శత్రువుకు భూసైన్యాలున్నాయి. వారికి సులభమైన రాకపోకమార్గాలుండుటచేత, ఎక్కడో అక్కడ దాడులు చేస్తూనే వుంటారు. బర్మాలో తీవ్రయుద్ధాలు మేం చేయవలసియుంటుంది." అని ప్రకటించారు.

జపాను ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకపోయినా, మన సైన్యాధిపతులు, ముందు జపాను ఎక్కడ దెబ్బ కొడుతుందా అనే ధోరణిలోనే-దెబ్బకాచుకొనే స్థితిలోనే-వున్నారు. హిట్లరు ఎప్పుడు ఓడిపోతాడా, టోజో - బోసులపని ఎప్పుడు పడదామా అని నిరీక్షించుతూ కూర్చున్నారు.

కాని భారత ప్రతిష్టంభనను అంత మొందించి, భారతీయుల సహకారంతో, భారతీయ ప్రజల శక్తితోనే శత్రువును తరిమి హతమార్చుదామనే వివేకం ఇంకా వాళ్ళబుర్రల్లో లేదు. — తుమ్మల వెంకటరామయ్య

★ పంజాబులో

నిరంకుశాధికారవర్గం ఎత్తుగడ

మన దేశంలో కాంగ్రెసు తరువాత ముస్లింలీగ్ దేశాని కంతకూ పెద్ద రాజకీయ సంస్థ. నానాటికి బలీయమైన ప్రజాసంస్థగా అది వృద్ధిపొందుతూంది. దీనిపై నిరంకుశాధికారవర్గం దాడి ప్రారంభించింది. పంజాబ్‌లో జరిగే ఘటనల అర్థం యిది తప్ప మరొకటి కాదు.

ఈ రోజున పంజాబులో జిన్నా చేసే ప్రయత్నం ఏ యితర రాజకీయ పార్టీనాయకుడైనా చేసితీరుతాడు. పంజాబులో ముస్లింలీగ్ సభ్యుల్ని, లీగ్ మంత్రుల్ని, ముస్లింలీగ్ యొక్క కేంద్రనాయకత్వంక్రిందికి తీసుకురావాలని జిన్నా ప్రయత్నిస్తున్నాడు. లీగ్ యొక్క క్రమశిక్షణకు లోబడి యుండేటట్లు చేయడానికికృషిచేస్తునాడు.కానిలీగ్‌దేశభక్తులు తమ సంస్థయొక్క క్రమశిక్షణకు లోబడి పనిచేయడం నిరంకుశాధికారులకు గిట్టడం లేదు. కాంగ్రెసు మంత్రులు అధికారంలో ఉన్న రోజుల్లోకూడా కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు యిట్టి క్రమశిక్షణకొరకే ప్రయత్నిస్తూ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెసు పార్లమెంటరీబోర్డు శాసన సభ్యుల స్వేచ్ఛకు అడ్డుతగులుతోందని, "ఫాసిస్టు గ్రాండ్ కౌన్సిల్" మాదిరి నిరంకుశంగా ప్రవర్తిస్తోందనీ, అధికారవర్గం దుమ్మెత్తిపోసిన సంగతి మనకు జ్ఞాపకంఉంది.

అప్పుడు కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు అవలంబించిన విధానాన్ని నేడు జిన్నా అవలంబిస్తున్నాడు. ఆరోజుల్లో ఆంగ్లేయ పత్రికలన్నీ గాంధీజీని "నియంత" అని నిందించినట్లే, ఈ రోజున జిన్నానుకూడా "నియంత" అని దుష్ప్రచారం చేస్తున్నాయి. ముస్లింలీగ్ మంత్రి షౌకత్ హయత్ ఖానును పంజాబు గవర్నరు ఒక కలంపోటుతో డిస్మిసుచేశాడు. యూనియనిస్టు మంత్రివర్గాన్ని అధికారంలో ఉంచి, లీగ్ సంయుక్త మంత్రివర్గం ఏర్పడకుండాచేయడానికి అధికారవర్గం నిశ్చయించుకుంది. యుద్ధకృషికి కాంగ్రెసు వ్యతిరేకం కాబట్టి ఏ మంత్రివర్గమూ కాంగ్రెసు వాదుల చేతుల్లో ఉండడానికి వీల్లేదంటూ ప్రయోగించిన అర్గ్యుమెంటు నేడు ముస్లింలీగ్ మీద కూడా ప్రయోగించబడుతోంది.

అధికారవర్గంయొక్క పన్నాగాన్ని ఇతర పార్టీల దేశభక్తులు సులభంగాఅర్థంచేసుకుంటారని సహజంగా మనం భావిస్తాం. కాని దురదృష్టవశాత్తు, ముస్లింలీగ్‌పట్ల ఇతర జాతీయ పత్రికల కెంత అపోహ, దురభిప్రాయం ఉన్నవంటే, తమ సోదర లీగ్ దేశభక్తులపై గావింపబడే దాడిని బలపరచే స్థితికి దిగజారిపోయాయి.

జిన్నాపై మన జాతీయ పత్రికలకున్న ద్వేషం అధికారవర్గాన్ని బలపరచే స్థితికి తీసుకొచ్చింది.

ఇప్పుడున్న యూనియనిస్టు మంత్రివర్గం ఎలాంటిదో ఒకసారి పరిశీలిద్దాం. కాంగ్రెసుకు గాని, ఇతర జాతీయ సంస్థలకుగాని ఎట్టి పౌరసత్వహక్కులు లేవు. ఈ 7 సంవత్సరాలనుంచీ పోలీసు పరిపాలన అవిచ్ఛిన్నంగా సాగిపోతూంది. పట్టణాలకు, పల్లెలకూ మధ్య యూనియనిస్టు మంత్రివర్గం లేనిపోని వైషమ్యాలను ప్రవేశపెట్టి, పంజాబ్‌ప్రజల్ని చీల్చడానికి ప్రయత్నించింది. కొన్ని సందర్భాలలో మతకలహాలను రెచ్చకొట్టింది. ఇంతే కాదు. పంజాబు మంత్రివర్గం నిల్వ వ్యాపారస్తుల హక్కుల రక్షణకై మొదటినుంచీ పనిచేస్తూ వచ్చింది. ధరల కంట్రోలును వ్యతిరేకించింది. రేషనింగును కాలదన్నింది. ఒకవైపు బెంగాలు రాష్ట్రం కరువువల్ల దగ్ధమవుతుంటే, పంజాబు తిండిదొంగలకు ఎక్కువ ధర వచ్చే వరకు గోధుమలు -బియ్యం పంపడానికి నిరాకరించింది.

యూనియనిస్టు మంత్రివర్గం జమీందార్లు — జాగీర్దార్లు కలిసిఉన్న సంయుక్తమంత్రివర్గం. అందులోనివారంతా బ్రిటిషు నిరంకుశాధికారులకు పాదసేవచేసే ప్రభుభక్త పరాయణులు. తమ రాష్ట్రంలోనే ఉన్న ప్రజాసామాన్యాన్ని దోచుకు తినే మహానుభావులు. అందులో మత దురభిమానంగల వ్యక్తులులేరని కొందరి అభిప్రాయం. వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో మత దురభిమానం గలవారు లేరనడం యెలాంటిదో, ఇదికూడా అలాంటిదే. కాబట్టి, జిన్నా ముస్లింలీగ్ మంత్రుల్ని యూనియనిస్టు మంత్రివర్గంనుండి వేరుచేయడానికి చేసే ప్రయత్నాలన్నీ దేశభక్తియుతమైన ప్రయత్నాలుగా మనం భావించవలసి యుంటుంది.

అధికారవర్గం జిన్నా ప్రయత్నాలను భగ్నంచేయడానికి ఎన్నిచేయాలో, అన్నీ చేసింది. ఎందువల్లనంటే, యీమధ్య కేంద్ర శాసనసభలో కాంగ్రెసు - లీగులమధ్య సాధించబడిన ఐక్యత తమ పెత్తనానికి ఆటంకాలను కల్గించుతుందని భయపడింది. పంజాబు ముస్లింరాష్ట్రం. పంజాబులో ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ఏ మంత్రివర్గమైనా అధికారానికి రావాలంటే, అది ముస్లింలీగ్ సంయుక్త మంత్రివర్గం అయివుండాలి. ఇలా జరగకుండాచేయడమే అధికారవర్గంయొక్క ఉద్దేశం. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెసు మంత్రివర్గాలపట్ల వీరెట్టి వైఖరిని ప్రదర్శించారో, పంజాబులో లీగ్‌మంత్రివర్గంపట్లకూడా అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

పంజాబ్‌లో తానుమాత్రమే అధికారం చెలాయించాలనిలీగ్‌కోరడంలేదు. పంజాబ్‌ముస్లింలీగ్‌మహాసభలో నసీర్‌అహమ్మద్(ఆహ్వాన సంఘాధ్యక్షుడు) యిలా ఉపన్యసించాడు:

"హిందువులు మనకు శత్రువులుకారు. విదేశీ సామ్రాజ్యవాదులే మన ఐకమత్యాన్ని ఆటంకపరుస్తున్నారు. పాకిస్థాన్ కోర్కెపై హిందువులు మనతో ఒడంబడికకువస్తే, దేశస్వాతంత్ర్యంకొరకు అంతా కలసి కృషిచేయవచ్చు."

బందరు, కృష్ణా ఈస్టుబ్యాంకు కాలువ (కరువు కాలువ) ల మరమ్మతు

రాష్ట్ర రైతుసంఘ కృషి

నేటికి (8—5—44) 1000 మంది కూలీలు పనిచేస్తున్నారు. తేలప్రోలునుండి 40 మంది. జొన్నపాడు, లింగవరం, వెంట్రప్రగడలనుండి కామ్రేడ్ వంగపాటి లింగారెడ్డి నాయకత్వాన 30 మంది, రైతువర్కర్లునచ్చి పనిచేస్తున్నారు.

గుంటూరుజిల్లానుండి దావులూరు, కొల్లిపర, అమృతలూరు, కంచెర్లపాలెం, సంగం జాగర్లమూడినుండి కూలీ - రైతుదళాలు బయలుదేరి వస్తున్నాయి.

పై కాలువల పని పూర్తికావడానికి, ఈ నెలాఖరుకైనా కాలువలు తెరువడానికి, 5,000 మంది కూలీలు కావాలి.

కాలువలు మరమ్మతు పూర్తికానిదే, నీరు వదలరు. మే 22 వ తేదికైనా బందరుకాలువ, మే 30వ తేదికి కృష్ణా కరువుకాలువలు, తయారై తెరిపించడానికి రాష్ట్రరైతుసంఘం విశ్వప్రయత్నంచేస్తూ ఉంది. రైతులు కూలీలను వెంటనే పంపించాలి. కాలువలు ఎంత త్వరగా ముగించి నీరు వదిలి పెట్టించుకోగల్గితే అంత త్వరగా ఆకుమళ్ళకు నీరు సప్లయి అవుతుంది. లేనిచో ఆలస్యమయ్యేకొద్దీ, ఆకుమళ్లు ఎక్కువ నష్టపడాల్సి వుంటుంది.

రైతులు, కూలీలు ఎక్కువమంది కావాలి. పనిని జయప్రదం గావించాలి. ఎక్కువ పంటలను పండించి తమ దేశభక్తిని చాటాలి.

బెంగాల్‌లో కరువుపరిస్థితులు తప్పిపోయినాయా?

"1944 లో బెంగాల్‌లో కరువురాదు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే పరిస్థితులు బాగాఉన్నాయి. 1944 లో కరువురాదనీ, నిరాశకు తావులేదనీ ఇప్పటి పరిస్థితులు తెలియజేస్తున్నాయి."

— అంటూ బెంగాల్ సివిల్ సప్లయి డిపార్టుమెంటు ఒక ప్రకటనచేసింది.

కాని ఈ ప్రకటన నిజపరిస్థితులను తెలియజేస్తోందా? లేదు. బెంగాల్‌లో ఈసంవత్సరం శీతాకాలపుపంట 29 కోట్ల మణుగులు. బెంగాల్‌కు సంవత్సరానికి కావలసింది 27 కోట్ల మణుగుల బియ్యం. 2 కోట్లు అదనంగానేపండింది. అందుచే పంపకం సరిగా ఉంటే, కరువు రానేఅక్కర్లేదు.

ప్రత్యేకంగా గ్రామాల అవసరాలకు 22 కోట్ల మణుగులు ఉండాలి. పోతే 5 కోట్ల మణుగులు పట్టణాలలోను, తరుగు ప్రదేశాలలోను రేషనింగు పెట్టి చౌకగా ప్రభుత్వం అందజెయ్యవలసి ఉంటుంది. కాని గ్రామస్తుల చేతిలోను, ప్రభుత్వం చేతిలోను ధాన్యం ఉందా? లేదు.

1944 పంటను 1943 లోనే అమ్మివేసికొన్నారు

కలకత్తా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె. పి. చటోపాధ్యాయ (కాంగ్రెసువాది) ప్రొఫెసర్ మహలానోబిస్ (భోగట్టా లెక్కలను తయారుచేయుటలో నిపుణుడు) మొదలగు వారి అంచనాలనుబట్టి, బీద రైతులు 100 కి 25 మొదలు 30 దాకా, తమ భూములను అమ్మివేశారు. మధ్యతరగతి రైతులు ధాన్యాన్ని జట్టీకి (నాము) తీసుకొన్నారు. బంకూరా జిల్లాలో నిహార్‌సర్కారు అనే ఆయనవేసిన లెక్కలప్రకారం 100 కి 67 కుటుంబాలు ఆజిల్లాలో, అలా తమ ధాన్యాన్ని ధనిక రైతులకు ధారపోశారు. కాని ఇలా పోయిన ధాన్యంకంటే, పంట వచ్చీరాక ముందే రైతులమ్ముకొన్నది ఎక్కువుంటుంది.

రైతులిలా ఎందుకమ్మారు?

చాలామంది గత సంవత్సరం బాకీలు తీర్చడానికి యిలా అమ్మారు: కొందరు మందులకు, నాలుగయిదురెట్లు పెరిగిన బట్టలు కొనడానికి అమ్మారు. శేరు ఉప్పు 2 రూపాయలు అమ్ముతుంటే, రైతులింట్ల ధాన్యం ఎలా ఉంటుంది? మొత్తంమీద ఏప్రిల్ నెలాఖరుకి బీదరైతులవద్ద, మధ్యతరగతి రైతులవద్ద ధాన్యం ఖాళీ. వచ్చే వర్షాకాలంలో వారి పొయ్యిలమీద కుండ లెక్కడం దుర్లభమే. ఇందుకు నిదర్శనాలు చాలా ఉన్నాయి: బారిసాల్ జిల్లాలో ఫిబ్రవరికి, నౌఖాళీ జిల్లాలో మార్చికి బీద రైతులంతా ధాన్యం అమ్మివేశారు. జల్పాయిగురి అనే జిల్లాలో 40 లక్షల మణుగులు ఎక్కువ ధాన్యం పండినా, అక్కడ ఏప్రిల్ నెలాఖరుకే బీదరైతులు ధాన్యం అమ్మివేశారు.

100 కి 20 మంది మధ్యతరగతి రైతులు కూడా అమ్మివేస్తున్నారు. కారణం అంటు వ్యాధులకు అయ్యే మందు ఖర్చులు, పెరిగిపోతున్న అద్దెలు, మొదలయినవి వారి ఖర్చును ఎక్కువ చేస్తున్నాయి. వడ్లుదంచుకొని జీవించే విధవస్త్రీలు సైతం తమధాన్యం అమ్మివేస్తున్నారు. దినాజపూర్‌లో కూడా పంటబాగా పండింది. కాని 100 కి 60 మంది బీదరైతులు ఏప్రిల్ నెల మొదట్లోనే ధాన్యం అమ్మివేశారు. మే నెలాఖరుకు అంతా అమ్మివేస్తారని అంచనా. అప్పుడే బీద రైతులు 100 కి 50 మంది అప్పులకోసం బయల్దేరడం ఈ విషయాన్నే తెలియజేస్తోంది.

జోతేదార్లు

జోతేదార్లు, (ధనికరైతులు) తమ ధాన్యం బయటకు తీసుకురావడం లేదు. వర్షాకాలంలో, ధాన్యం దొరకనిరోజుల్లో, తమ సరుకును బయటకుతెచ్చి తమ ఇష్టం వచ్చినట్లు అమ్మాలని వారి ఆశ. దినాజపూర్, రంగపూర్‌లలో వీరు ధాన్యాంబాగానిల్వజేశారు. దినాజపూర్‌లో కోటి మణుగులు అధికంగా పండితే, అందులో 60 లక్షల మణుగులు వారి చేతుల్లోనే ఉంది. నౌఖాలీలో పంట బాగా పండలేదు. అక్కడ 80 లక్షల మణుగులు పండితే అందులో 25 లక్షలమణుగులు వీరి చేతుల్లోనే నిల్వవుంది.

ధనిక రైతులిలా ధాన్యం విడుదల చేయడంలేదు. బీద రైతులు అమ్మివేస్తున్నారు. వీరమ్మిన ఈ ధాన్యం అంతా ఎక్కడికి పోతోంది?

గత సంవత్సరం లాగానే తిండి దొంగలు ఈ సంవత్సరమూ జాగ్రత్త పడ్డారు. కాని చాలా మందికి మార్కెటులో కొనేందుకు లైసెన్సులు లేవు. అయినా మిగులు ప్రాంతాల నుండి తరుగు ప్రాంతాలకు రహస్యంగా ధాన్యం దాటవేస్తూనే ఉన్నారు. గత సంవత్సరం అంతగా తిండి దొంగలు కొనలేకపోయినా మరొక కరువు తెప్పించడానికి అవసరమయేటట్లు కొననే కొన్నారు. ఉదాహరణకు జల్పాయిగురి తీసికోండి. అక్కడ ప్రభుత్వ నిఘా తీవ్రంగా ఉండటంవల్ల వీరు కొనరు. కాని గ్రామాలలో మామూలుగానే కొని దాచేస్తున్నారు. లేదా తరుగుప్రాంతాలకు తీసుకుపోయి ఎక్కువధరల కమ్ముతున్నారు.

సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిల్వ వ్యాపారంకొరకు బియ్యపు వర్తకంలో 30 లక్షల పెట్టుబడి పెట్టిందని ఒకవార్త. మైమన్‌సింగ్‌జిల్లాలో పంట బాగా పండినా, ఎగుమతు లధికంగావడంవల్ల బియ్యంమణుగు 22 రూపాయలదాకా పోయింది. అధికంగా పండిన ఇతర జిల్లాలకూ - దీనికీ మణుగుకు 10 రూపాయలు తేడావుంది.

బారిసాల్‌నుండి, ఫరీద్‌పూర్, చాందపూర్, ఢాకా మొదలైన ప్రదేశాలకు నెలకు 25 మొదలు 30 వేల మణుగులదాకా వెళ్లిపోతోంది. ఈ తిండిదొంగల్ని పట్టుకోడం కష్టం. చివరికి ప్రభుత్వం మిలటరీవాళ్ళను కావలాగాయమని అడగవలసివచ్చింది.

బియ్యపు మిల్లుల దోపిడి

ప్రభుత్వపు లైసెన్సుపొందిన మిల్లు యజమానులు, 'సబ్‌ఏజంట్లు' కొందరున్నారు. వీరుప్రభుత్వంపేరిటధాన్యంకొంటూఉంటారు. పంట పండగానే రైతులంతా ధాన్యం అమ్మజూపినపుడు, వీరు కొనలేదు. ధర తగ్గడం కోసం నిరీక్షించుతూ వచ్చారు. మార్కెటు ధరకంటె రు. 0—8—0 లేక రూపాయి, లాభం వేసుకోవచ్చునని ప్రభుత్వం చెప్పడం చేత, వీరు అంతగా కొనలేదు. అదీగాక ఇదివరకే ఎప్పుడో రైతు లమ్మివేయడంచేత, జోతేదార్లు అమ్మకపోవడంచేత, ఇప్పుడు ఎక్కువగా కొనలేకపోయారు. పోనీ, ఆ కొన్నదైనా ప్రభుత్వానికందజేయడంలేదు.

దినాజపూర్‌లో కోటి మణుగుల ధాన్యం అధికంగా పండింది. కాని ప్రభుత్వం అనుమతి ఉన్న 43 మిల్లులు, 38 లక్షల 70 వేలు మణుగులుమాత్రమే కొన్నాయి. భద్రగంజిలో 15 లక్షల మణుగులు కొందామని ప్రయత్నించితే 60 వేలు మాత్రమే కొనగల్గారు. 40 లక్ష లధికంగాపండిన జల్పాయిగురిలో లక్ష మణుగుల బియ్యం, లక్షంబాతికమణుగుల ధాన్యం మాత్రం వీరు కొనగల్గారు. తరుగు ప్రాంతాలలో చెప్పనక్కర్లేదు. నౌఖాలి జిల్లాలో పంట ఎనిమిది నెలలకంటె ఎక్కువరాదు. అలాంటిచోట లక్ష మణుగుల కన్నా ఎక్కువ కొనలేకపోయారు.

మిల్లు యజమానులు, సబ్‌ఏజంట్లు నిజంగా ఎంత కొంటున్నారో తెలియదు. కాని మార్కెటుకు తీసుకువచ్చినదానిలో ఎక్కువ భాగం లాభం వారికి ఉంది. వీరు తమ స్టాకునంతా ప్రభుత్వాని కిస్తున్నారా? లేదనే చెప్పాలి. ప్రభుత్వానికి నిజంగా చేతి నిండా బియ్యం ఉంటే తరుగు ప్రాంతాల పట్టణాలలోను పల్లెలలోను రేషనింగు ఎందుకు పెట్టదు? కేంద్రప్రభుత్వం సప్లయిచేసే కలకత్తా, హౌరాలుగాక ఇతరచోట్ల 6 పట్టణాలలోమాత్రమే రేషనింగు ఎందుకుపెట్టింది? అందులోనూ యీ 6 పట్టణాలకు కూడా సన్యాసిరకం - నిల్వఉన్న రకం, బియ్యం ఎందుకు సప్లయిచేయాలిసి వచ్చింది? సప్లయిలుకూడా రేషనింగు పెట్టినచోట్ల ఎందుకు తక్కువవుతున్నాయి?

ఏజంట్ల దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం ఆధారపడివుంది

సుహ్రావర్దీ ప్రభుత్వం ఏజంట్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతోంది. మిల్లు యజమానులు, ఏజంట్లు, తాము కొన్నదంతా మార్కెటుకు తేకుండా రహస్యంగా అమ్ముతున్నారు.

జలపాయిగురిలో 50 మందికి ఇందుకనే లైసెన్సులు తీసివేయవలసివచ్చింది. పదేసివేలు విరాళాలిచ్చి తిండిదొంగలు ఆహారకమిటీలోకి కూడ చొరబడగల్గారు. సితాకుండులో చెడిపోయిన బియ్యం తెచ్చి, మంచి బియ్యంస్థానే కొట్లలో పోశారు. ప్రభుత్వానికి వీరిచ్చే ధాన్యం చాలకొద్ది.

సెంట్రల్ అసెంబ్లీలో ఎ. సి. దత్తు వెల్లడించిన దానినిబట్టి, బెంగాల్ ప్రభుత్వం తన ఏజంట్లద్వారా సంపాదించింది 50 లక్షల మణుగులే. 5 కోట్లు కావలసిన ప్రభుత్వం చేతిలో 50 లక్షల మణుగులుంటే, తరుగు ప్రాంతాలలో కరువు తలెత్తక తప్పదు. దొమ్మూర్ ప్రాంతంలో 100 కి 10 గ్రామాల తప్పుడే (మార్చిలోనే) ఉచిత భోజనం పెట్ట

అరుణ్ బోస్

వలసి వచ్చింది. కొన్నిచోట్ల దోపిళ్లకూడా తలెత్తాయి. ఆబెదా స్టేషన్‌లో మార్చిలో గుడ్స్‌ట్రైన్‌ను దోచారు.

ప్రభుత్వం మేలుకొంటోంది

పైపైకి ఎన్ని ప్రకటనలు గావించుతున్నా, బెంగాలు ప్రభుత్వంకూడా వాస్తవిక పరిస్థితులను అర్థంచేసుకొంటూంది. బారిసాల్‌లో మార్చి 2-3 తారీఖులలో ఉద్యోగులసభ జరిగింది. సబ్ ఏజంట్లు బియ్యం సరిగా సప్లయి చేయకపోతే లైసెన్సులు తీసివేస్తామని ఆ సభలోబెదిరించారు ఉన్నతోద్యోగులు. దొంగరవాణాల నరికట్టడానికి మిలటరీ నిఘా పెట్టారు. ప్రజాసహకారంకూడా కొద్దిగా పొందాలని ఇపుడు తహతహ లాడుతున్నట్లు కన్పడుతుంది. బారిసాల్ పట్టణ ఆహార కమిటీ ఎన్నికలలో 10 వేలప్రజలు పాల్గొన్నారు. మార్చి 23-26 మధ్య గవర్నర్ ఆధిపత్యాన ఒక మీటింగ్ జరిగింది. గవర్నమెంటు చేతిలో ధాన్యం నిల్వ ఎక్కువ లేదని అక్కడ అంగీకరించారట; సుహ్రావర్దీ ప్రభుత్వం ఏజంట్లను సరిగా ఎన్నుకోనందుకు నిందించారట. రైతులుగాదు- 'పెద్దమనుష్యులే' ధాన్యం నిల్వచేస్తున్నారని అన్నారట. ఏజంట్లను ఇంకా ఎక్కువ బియ్యం కొనుడని ఆజ్ఞాపించారు.

రానున్న కరువు నాపండి

ఇవీ పరిస్థితులు. అధికంగా పండిన జిల్లాలలో కంట్రోల్ రేటుకంటె కూడా తక్కువగా ధరలున్నాయి. ధర నిలబడి వుంది, అని మనం సంతోషించ గూడదు. తరుగు ప్రాంతాలలో మణుగు 30 రూపాయల దాకా అమ్ముతోంది. అందుచే ఇక్కడి కరువు మిగులు ప్రాంతాలను కూడ మింగివేసే అవకాశం వుంది.

ఇంతేగాదు, ఇంఫాల్ యుద్ధం మూలంగా రవాణాకు భారం అధికం అయింది. దినాజ్‌పూర్ బియ్యం బారిసాల్‌కు పోవడం కష్టమయింది. ఇదే పరిస్థితి మున్ముందు చాలచోట్ల రావచ్చు.

ప్రభుత్వం మేలుకున్నా, ఇంకా ప్రజాసహకారం తీసుకోడం లేదు. గుడ్డిగా తమ ఏజంట్లమీద ఆధారపడుతోంది. తమ ఏజంట్లే తిండిదొంగలు. జోతేదార్లు ధాన్యం అమ్మడం లేదు.

కాబట్టి ఒకే మార్గం వుంది. ప్రజాసహకారంతో గూడిన ప్రజా ఆహార కమిటీలా క్కడే తిండి దొంగలను బయటపెట్టి ప్రజా వుద్యమాన్ని నిర్మించగలవు. పట్టణాలన్నిటిలోను, తరుగు ప్రాంత గ్రామాలన్నిటిలోను, రేషనింగును ప్రవేశపెట్టించి, ప్రజల కాహారం అందించగలవు.

"ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినాసరే, మనం జపానును ఎదిరించుతాం"

★

యు. పి. కాంగ్రెసువాదుల సమావేశంలో తీర్మానాలు

—ఎస్. జి. సర్దేశాయి

సంయుక్తరాష్ట్రాలకు ముఖ్యపట్టణమైన లక్నోలో విశుదలైన కాంగ్రెసు దేశభక్తుల సమావేశం ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగింది. దానికి 44 జిల్లాలనుంచి 225 మంది హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులను గురించి చర్చించి, కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడానికి యీ సభ జరిగింది. ఆగస్టు 1942 సమావేశం తరువాత యింత ప్రాతినిధ్యం గలిగిన సమావేశం ఎక్కడా జరుగలేదనే చెప్పాలి. మొత్తం 48 జిల్లాలకు 44 జిల్లాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సుప్రసిద్ధులైన బాబుసంపూర్ణానంద్, శ్రీ ప్రకాశ్, గోపీనాథ్ శ్రీవాత్సవ, డాక్టర్ కట్జూ, యూసఫ్ యిమాం, విజయలక్ష్మీ పండిట్ మొదలైనవారు సభకు విచ్చేశారు.

మొత్తం దేశంలో 45 లక్షలు కాంగ్రెసులో చేరినపుడు (1938 లో) ఈ రాష్ట్రం ఒక్కదానిలోనే 15 లక్షలు చేరారని తెలిసికొంటే, కాంగ్రెసు దేశభక్తుల దృక్పథాన్ని తెలిసికోడానికి లక్నో చర్చలు ఎంత చక్కగా వినియోగపడ్డాయో బోధపడుతుంది. అలహాబాదు సమావేశానికీ, దీనికీ మధ్య దేశంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి.

జపాను దురాక్రమణదారులు అస్సాంపై దాడి ప్రారంభించుటతో యుద్ధం నేడు మన మాతృభూమిపైకి వచ్చింది. ఈలోగా కేంద్రశాసనసభలో ముస్లింలీగ్ - కాంగ్రెసుపార్టీలు కలసి, ప్రభుత్వాన్ని ఓడించాయి. అంతకుముందు అలహాబాద్ సమావేశంలో కాంగ్రెసుదేశభక్తులు ముస్లింజాతుల స్వయంనిర్ణయహక్కును బలపరచడంవల్ల శాసనసభలో యిలా ఐకమత్యంతో కలిసిపనిచేయడానికి అవకాశం కలిగింది. మార్చినెల చివరిభాగంలో అకాలవర్షాలు, తుపానులు వచ్చి, సంయుక్తరాష్ట్రంలో పంట పాడయింది.

ప్రతిష్టంభన

ఈ పరిస్థితులన్నీ కాంగ్రెసు వాదుల మనోభావాలలో మార్పును తీసుకొచ్చాయి. ఒక వైపున ప్రభుత్వ నిర్బంధ విధానం యెడల తీవ్రమైన అసంతృప్తి వుంది. ముఖ్యంగా ఇండియా రక్షణచట్టం క్రింద బలవంతాన యుద్ధ ఋణాలను వసూలు చేయడం; సభలను, సమావేశాలను నిషేధించడాన్ని గురించి అసంతృప్తివుంది. రెండోవైపున సత్యాగ్రహం చేసి జైళ్ళకు పోవడం, ఇతర విధాల పోరాటం సాగించడం, ప్రస్తుతం దేశాన్నెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మార్గం కాదనీ, బాధ్యతల నుండి సులభంగా తప్పించుకోవడానికి ప్రయత్నమేననే భావం ప్రస్ఫుటమైంది. ప్రజలతోనే ఎల్లప్పుడు వుండాలనీ, వారి సమస్యలను పరిష్కరించ పూనుకోవాలనీ, వారి కష్టాలను-యిబ్బందులను తొలగించడానికి సిద్ధమవాలనే ఆతురత చర్చల్లో ప్రస్ఫుటమయింది.

ఈ ముఖ్యమైన మార్పు సమావేశానికి ముందే వెల్లడయింది. జిల్లాఅధికారులు సభకు ఒకరోజు ముందుగా డిఫెన్సు చట్టంక్రింద నిషేధాజ్ఞను పంపించారు. సభలోకి సి. ఐ. డి. రిపోర్టర్లను రానిస్తే అనుమతి యిస్తామన్నారు. ఈ విధంగా కాంగ్రెసువాదులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.

ఈ నిషేధాజ్ఞ ఏదోవిధంగా పోరాటాన్ని సాగించాలనే ముతాకుచక్కని అవకాశమిచ్చింది. పై ఆర్డరుకు అసమ్మతి తెలుపుతూ సమావేశం మానివేయాలని కొందరు సూచించారు. మరికొందరు సత్యాగ్రహదళాలుగాఏర్పడి, నిషేధాజ్ఞను ఉల్లంఘించాలని వాదించారు. కాని యీసూచనలన్నీ నిరాకరించబడ్డాయి. ఓట్లు లెక్కించడంకూడా అవసరం లేకుండా పెద్ద మెజారిటీతో యీ సూచనలు త్రోసివేయబడ్డాయి.

మునిసిపల్ ఎన్నికలలో పాల్గొనే సమస్య విషయంలో కూడ యిలాగే జరిగింది. శ్రీప్రకాశ్ తీర్మానాన్ని ఉపపాదించుతూ, ప్రజలతో సంబంధాలను పునరుద్ధరించుకోడానికి ఎన్నికలలో పాల్గొని, మునిసిపాలిటీలను ప్రజలకు సేవ జేయడానికి వినియోగించాలని చెప్పాడు. పోరాటవాదులు ఈ మునిసిపల్ ఎన్నికలను ఆయా స్థానిక సంస్థలలో ప్రతిష్టంభన తీసుకురావడానికి వినియోగించాలని సవరణ తెచ్చారు. ఈ సవరణకూడ అత్యధిక సంఖ్యాకులచే ఓడించబడింది.

అస్సాంపై దండయాత్ర

అన్నిటికంటె ముఖ్యమైనది జపాన్ దురాక్రమణను గురించిన తీర్మానం. దానిలో కాంగ్రెసువాదులందరు దేశరక్షణకు పూనుకోవాలని స్పష్టపరచబడింది. అలహాబాద్ తీర్మానం పునరుద్ఘాటించబడింది. దీనిపై 'పోరాటవాదులు' 1942 కు, యిప్పటికి పరిస్థితులు మారాయనీ, అస్సాంను రక్షించాలని తీర్మానించితే సామాన్య కాంగ్రెసు సభ్యులు నిరుత్సాహపడతారనీ, అడ్డుచెప్పారు. కాని సంపూర్ణానంద్ తన ఉపన్యాసంలో వీరికి చక్కగా సమాధాన మిచ్చాడు :

"ఈ దేశం మనది. దానికి నిప్పంటుకుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెసువాదుల కర్తవ్యం అతి స్పష్టంగా కన్పించుతోంది. దురాక్రమణకు వ్యతిరేకంగా మనం అబిసీనియా, స్పెయిన్, చైనా, జెకోస్లొవేకియాలను బలపరచాము. ప్రభుత్వం ఎన్నిఆటంకాలు పెట్టినాసరే, ఏ పరిస్థితులలోనైనాసరే, మన శక్తినంతా వినియోగించి జపానును ఎదిరించుతాము."

ఈ మాటలు చెబుతూంటే, సభ్యులంతా నిశ్శబ్దంగా విన్నారు. జపాను సైన్యాలు మనదేశంలో కాలుపెట్టడం దేశానికంతకూ ప్రమాదమేనని ఆ దేశభక్తులు గ్రహించారు. నేడు ప్రజలందరి ప్రధాన కర్తవ్యం జపాను సేనలను ఎదిరించడమేనను భావం ద్యోతకమయింది. తరువాత బెంగాలు కరువుపై తీర్మానం ప్రవేశపెట్టబడింది. డాక్టరు బిధన్‌చంద్ర రాయి స్కీముకు వైద్యసహాయం, ధనసహాయం పంపాలని తీర్మానించబడింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన విజయలక్ష్మి అచటి దారుణస్థితిని వర్ణించింది. ఏరకమైన సహాయం పంపాలో వివరించింది.

క్రిందటి అలహాబాద్ సభ నిర్ణయాన్ననుసరించి లక్నో సభకు కమ్యూనిస్టులను ఆహ్వానించలేదు. కాన్పూరునుంచి కాంగ్రెసు సోషలిస్టుముఠా, "కమ్యూనిస్టులు కాంగ్రెసువాదులు కారని" ఒక అధికార ప్రకటన చేయమని సంపూర్ణానంద్‌ను డిమాండుచేశారు. ఈ సూచనను సంపూర్ణానంద్ నిరాకరించాడు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి తన్నుతాను కాంగ్రెసు వాది అని పిలుచుకోగల హక్కు ఉందన్నాడు. కాంగ్రెసు విద్యార్థులు, కమ్యూనిస్టు విద్యార్థులు కలసి ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పూనుకోవాలనిసంపూర్ణానంద్‌తనఉపన్యాసాన్నిముగించాడు.

మహమ్మద్ యూసఫ్ ఇమాం లక్నో సమావేశానికి కమ్యూనిస్టులను ఆహ్వానించనందుకు తీవ్రంగా ఆక్షేపించాడు. అది పొరపాటు నిర్ణయమన్నాడు.

వదలివేసిన సమస్యలు

ఆగస్టు సంక్షోభం తరువాత జరిగిన ఏప్రకటనకంటేకూడ లక్నో సమావేశ తీర్మానాలు స్పష్టంగా వున్నాయి. కాని ఇంకా కొన్ని ముఖ్యసమస్యలను అది వదలివేసింది.

తుపానువల్ల నష్టపడిన రైతులకు సానుభూతి తెలిపిందేగాని, సహాయంచేయడానికి ఏమీ ప్లానువేయలేదు. ఆహారధాన్యాల ఖరీదులు విపరీతంగా పెరుగుతున్నా, రేషనింగ్, ధరల కంట్రోలు, విషయమై ఏమీ నిర్ణయించలేదు. ఒక గ్రామస్థుడు ఆహారసమస్యను ప్రధానంగా తీసికొని పని చేయాలని సూచించినా, సమావేశంలో దానిని చర్చించలేదు.

అలహాబాదులో చేసిన ముస్లిం స్వయంనిర్ణయహక్కు తీర్మానాన్ని బలపరుస్తూ మరలతీర్మానించవలసింది. కానిఅలా చేయలేదు. ఆ సమయంలోనే రాష్ట్ర ముస్లింలీగు కార్యసంఘం లక్నోలో జరుగుతోంది. ఈ రెండు సంస్థలూ దగ్గరకు రావడానికి ఎట్టి ప్రయత్నం జరుగలేదు.

ఇంకా ముందంజవేయాలి

లక్నో తీర్మానాలద్వారా సంయుక్తరాష్ట్రకాంగ్రెసు దేశభక్తులు ప్రజలకు, దేశానికీ గొప్ప సేవజేశారు. నిరుత్సాహపడి ఏమీ చేయకుండా మెదలకకూర్చున్న కాంగ్రెసువాదులకు చైతన్యం కలిగించారు.

కాని లక్నోసభ ఆహారసమస్యనుగురించిగాని, కాంగ్రెస్ లీగు ఐకమత్యాన్ని గురించిగాని, ఆత్మవిశ్వాసంతో పని చేయలేదు. ఇవిరెండూ మనల నెదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వాటిని పరిష్కరించాలనే కోరిక వెల్లడిఅయినా, ఆత్మవిశ్వాసంతో ముందుకువచ్చి కృషిచేయలేదు. అందరూ ఆహారసమస్య క్లిష్టతను గుర్తించారు. కాని కాంగ్రెసువాదులలో తాము చేయగలిగిందేమీలేదనే నిస్పృహ హెచ్చుగా వుంది. అలహాబాద్ తీర్మానాన్ని ప్రచారంచేస్తే కాంగ్రెసు - లీగు ఐకమత్యం సాధించవచ్చుననే ఆత్మ విశ్వాసం లేదు.

రాష్ట్రంయొక్క పరిస్థితులనుబట్టి, దేశస్థితినిబట్టి యు. పి. కాంగ్రెసువాదులు ఇంకా ముందంజ వేయాలి. ఈ సమస్యలకు పరిష్కారమార్గం చూపాలి. ఆహార సమస్యను గురించి ప్రజలలో ప్రచారం చేయడానికి మునిసిపల్ ఎన్నికలు చక్కని అవకాశం. ఆ ఎన్నికలలో కాంగ్రెసు - లీగ్‌లు కలిసి పనిచేసి, హిందూ-ముస్లింఐకమత్యాన్ని నిర్మించవచ్చు. ఈ ఐక్యమత్యంద్వారా దేశాన్నెదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి కృషిచేయవచ్చు. లక్నో నిర్ణయాలు అట్టి శుభఫలితాలకు దారితీస్తాయని కాంగ్రెసు దేశభక్తులవైపు ప్రజలుఆశతోఎదురుచూస్తున్నారు.

తాము ప్రమాదంలోఉన్నా, తమ పొరుగువారికి సహాయం చేస్తున్నారు!

అస్సాం జపానుదాడికి గురి అయింది. సహజంగా అక్కడి ప్రజలు తమబాధలను తొలగించుకోడానికిమాత్రమే ప్రయత్నిస్తారని మనంభావిస్తాం. కాని, అలాకాదు. అస్సాం రాష్ట్రానికి ఆనుకొనియున్న బెంగాలులో ప్రజలు కరువుకు, అంటురోగాలకు, బలి అవుతున్నారు. వారి సహాయార్థం అస్సాం ప్రజలుకూడా కృషి చేస్తున్నారు. ఐతే, అస్సాంలోనే "బనియాచంగ్" అనే ప్రాంతంకూడా కరువుకు గురి అయింది. అక్కడి ప్రజల్నికూడా రక్షించడానికి, యీప్రచారంలో ధనం వసూలుచేస్తున్నారు. డాక్టర్లను పంపుతున్నారు.

కొంతకాలంనుండి సుర్మాలోయ విద్యార్థిసంఘం, అస్సాం రాష్ట్రీ ముస్లింవిద్యార్థి ఫెడరేషన్ కలిసి కరువు ప్రాంతాలకు వైద్యదళాలను పంపుతున్నాయి. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలవారు తోడ్పడుతున్నారు శ్రీ బసంతదాస్ (కాంగ్రెసు ఎం. ఎల్. ఎ.), అబ్దుల్‌బారీచౌదరి (ముస్లింలీగు ఎం. ఎల్.ఎ.) మజిబుల్‌హుస్సేన్‌చౌదరి (ముస్లింలీగు ఎం. ఎల్. ఎ.), సురేంద్రబర్గోహైం (అహోర్. నాయకుడు), రోహిణి కుమారచౌదరి (అసెంబ్లీలో స్వతంత్రపార్టీనాయకుడు) మొదలైనవారు యీ కృషికి సహాయం చేస్తున్నారు.

వైద్యదళాల ఖర్చుల నిమిత్తం డిబ్రూగర్‌పట్టణంలో మెడికల్ విద్యార్థు లొకరోజున వైజ్ఞానిక ప్రదర్శనం జరిపారు. అందులో రు. 3000 వసూలయింది.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE